Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 259

(Aug. 25, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 259

(Aug. 25, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 25–8–46 ఆదివారం [సంచిక 259

ఈ సంచికలో

- కలకత్తా ఘాతుకాలు చేస్తున్న కౌశ్యపతిక
- మద్రాసులో పోలీసుల రాక్షసత్వం
- ప్రపంచ శాంతిని భంగపరిచేదెవరు?
- మునిసిపల్ సమ్మె (నాటిక)
- క్విట్ ఇండియా (పాట)

కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది

పదవీస్వీకరణ సెప్టెంబరు 2

న్యూఢిల్లీ, ఆగస్టు 24

ఈరోజు కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వ నిర్మాణం జరిగింది. ప్రభుత్వసభ్యుల జాబితాను అధికారయుతంగా ప్రకటించారు.

ప్రభుత్వ సభ్యులు

1. పండిత జవహర్లాల్ నెహ్రూ 2. సర్దార్ వల్లభభాయిపటేల్ 3. డాక్టర్. రాజేంద్రప్రసాద్ 4. అసఫాలీ 5. సి. రాజగోపాలాచారి 6. శరత్‌చంద్రబోసు 7. డాక్టర్ జాన్‌మత్తై (క్రైస్తవ) 8. సర్దార్ బలదేవసింగ్ (సిక్కు) 9. సర్ షాఫత్ అహ్మద్‌ఖాన్ 10. సయ్యద్ ఆలీ జహీర్ 11. జగజీవన్‌రామ్ (హరిజన్) 12. సి. హెచ్. భాభా (పార్సీ)

మరి యిద్దరు ముస్లిం సభ్యులను తరువాత నియమిస్తారు.

ఈ తాత్కాలిక ప్రభుత్వం సెప్టెంబర్ 2 తేది పదవీస్వీకారం చేస్తుంది.

తాజీవార్తలు

న్యూఢిల్లీ, ఆగస్టు 24

ఈ మధ్యాహ్నం తాత్కాలిక ప్రభుత్వ [illegible] ప్రకటించబడతాయి. రేపురాత్రి [illegible] కు వైస్రాయ్. రేడియోలో [illegible] ప్రభుత్వంపై ఒక ప్ర[illegible]

[illegible] సాయంత్రం [illegible] అనుమానం [illegible] నిర్ణయించుకున్నారు [illegible] నెహ్రూ రేపుఢిల్లీనుండి [illegible] కాంగ్రెస్ [illegible] కమిటీ [illegible] జరుగుతుంది.

వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాతనే తాత్కాలిక ప్రభుత్వసభ్యులు పదవీస్వీకారం చేస్తారు. వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ [illegible] సంబంధించిన విషయాలన్నీ నిర్ణ[illegible]. నెహ్రూస్థానంలో, కొత్త కాంగ్రెస్ [illegible] చేసే విషయంకూడ అలో[illegible]

ప్రస్తుతం సింధులో వున్న పరిస్థితులవల్ల తాను తాత్కాలిక ప్రభుత్వంలో చేరలేక పోయానని మౌలానా బక్ష్ తెలియ జేశారు.

సిక్కులతో సంప్రతింపులకు

సిద్ధంగా ఉన్నామని జిన్నా ప్రకటన

బొంబాయి, ఆగస్టు 23

జనాబ్ జిన్నా ఇలా ఒక ప్రకటనచేశారు.

"తారాసింగు ప్రకటన చదివాను. సహేతుకంగా న్యాయంగా సిక్కుల కోర్కెలను అంగీకరించేందుకు నేనూ ముస్లిం లీగూ సిద్ధంగా ఉన్నాము. నిష్కపటంగా సంప్రదించుకొందాం రమ్మని వారిని నేను ఆహ్వానిస్తున్నాను. వ్యక్తిగతంగా తారాసింగుపై నాకు గౌరవమున్నది.

లీగు మారదేదు

"మేము మారలేదు, బ్రిటిష్ ప్రణాళికను, తాత్కాలిక ప్రభుత్వ ప్రతిపాదనను కాంగ్రెసు ధిక్కరించేసింది. కాంగ్రెసు, బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించిందనడం పట్టిబూటకం. అట్టి పరిస్థితుల్లో లీగు బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించి మొదటి తీర్మానాన్ని లాంఛనప్రాయంగా ఉపసంహరించుకోవలసి వచ్చింది. దీనిని మార్పుఅనడం న్యాయంకాదు.

[illegible] ప్రతింపులకు ఇంకా అవకాశం

కరాచీ, ఆగస్టు 23

మౌలానా ఆజాదుతో సంప్రతించి వచ్చిన జీమౌలా బక్షుగారిలా అన్నారు. "లీగుతో సంప్రతింపులకు కాంగ్రెస్ అవకాశం [illegible] ంచేతున్నది. ముస్లింలీగు నాయకులు ప్రస్తుత దృక్పథాన్ని మార్చుకొని [illegible] గ్రెస్‌తో రాజీపడాలి.

ముస్లిం రాష్ట్రాలు కేంద్రాన్ని ధిక్కరిస్తాయి?

యూసఫ్ హరూన్ ప్రకటన

కరాచీ, ఆగస్టు 23

యూసఫ్ హరూన్ యిలా అన్నారు:

"ముస్లింలందరూ లీగును బలపరిస్తే మనం కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి ముస్లిం రాష్ట్రాలను స్వతంత్రంగా చేసుకోవచ్చును. జాతీయ ముస్లిములు మొదలైన అన్ని వర్గాల ముస్లిములూ ఈ సమయంలో శత్రువుల చేతిలో పడకుండని విజ్ఞప్తి చేస్తున్నాను. మనమీనాడు కాంగ్రెస్, బ్రిటిష్ సంఘటనను ఎదుర్కోవలసి ఉన్నది.

లీగు మంత్రివర్గాలు అసమర్థమైనవని నెహ్రూ అనడాన్ని హరూన్ ఖండించారు.

ఎస్.ఐ. రైల్వే సమ్మె

శనివారం అర్ధరాత్రికి ప్రారంభం

మదరాసు, ఆగస్టు 24

నేటిరాత్రి 12 గంటలకు సౌత్ ఇండియన్ రైల్వే సమ్మె ప్రారంభమవుతుంది. రైళ్ళన్నీ ఆగిపోతాయి.

20,000 సభ్యత్వంగల యస్. ఐ. రైల్వే యూనియన్. 1500 సభ్యత్వం గల స్టేషన్‌మాస్టర్లయూనియన్ సమ్మెలో పాల్గొంటున్నాయి.

అలహాబాదు మతకలహాలు

4 మరణాలు, 43 గురికి గాయాలు

అలహాబాదు, ఆగస్టు 23

అలహాబాదులో నేడు మతకలహాలు బయలుదేరాయి. నేటిరాత్రి 10 గం॥ లకు వచ్చినవా[illegible]ళలనుబట్టి నలుగురుచనిపోయారు. 43 గురికి గాయాలు తగిలాయి. గాయపడిన వారిలో 18 మందికి [illegible] 13 మందికి రాళ్ళదెబ్బలు. 6 గురికి [illegible] దెబ్బలు, 6 గురికి కత్తిపోట్లు తగిలాయి.

ఎప్పుడూ ఎవరూ బయట [illegible] 24 గంటల [illegible] ఉత్తర్వును జిల్లా మాజిస్ట్రేటు అమలుపరిచారు. లూటీలుగాని ఇళ్ళను నిప్పంటించడంగాని చేస్తున్నవారు కనబడితే కాల్చివేస్తామని జిల్లామేజిస్ట్రేటు ప్రకటనచేశారు.

కలహకారణం

జుమ్మా మసీదులో రంజాన్ [illegible] శుక్రవారం ప్రార్థనలు ముగించుకొని, ముస్లిములు బయటకు వస్తుండగా, ఎవరో రాయివేశారని, అందుపై అల్లర్లు ప్రారంభమైందని తెలుస్తున్నది. పోలీసులు లాఠీఛార్జి చేశారు.

పరిస్థితి విషమించింది

కొన్ని గంటలలో పరిస్థితి విషమించింది. పట్టణంలోని వివిధ భాగాలలో లూటీలు [illegible] యిళ్ళు తగులబెట్టడం ప్రారంభమయ్యాయి. [illegible] పోలీసులు నాలుగుతూర్లు కాల్చారు. రాత్రి మిలటరీ గస్తీ తిరుగుతున్నది.

పట్టణంలో నిన్నటినుండే ఎన్నో వదంతులు బయలుదేరాయి. అది కాక [illegible] ప్రార్థనలకు, జాతీయ ముస్లిమైన మౌలానా మహమ్మద్ మియా నాయకత్వం వహించ[illegible] కొందరు ముస్లిములు ఆక్షేపించా[illegible] ఇందుపై వాదోపవాదాలు కూడ పరిస్థితి [illegible] తరం చేశాయి.

చాలమందిని పోలీసులు అరెస్టుచేశా[illegible] 12 చోట్ల లూటీలు జరిగాయి. ముస్లిం [illegible] రోలాలో పోలీసులపై ఒకరను కాల్చారు. దానిపై పోలీసులు కాల్చారు. చాలమందికి గాయాలు తగిలాయి. నాఖస్‌కోనాలో చా[illegible] చోట్ల ఇళ్ళకు నిప్పంటించారు. చాల [illegible] గిన్ని దోచారు.

పోలీసు కాల్పులలో ముగ్గురు చనిపోయారని తెలుస్తున్నది. ప్రఫుల్ల చంద్రఘోష్ (పాన్ పత్రికకు చెందిన)ను ఎవరో పొడిచారు. ఆయన ఇంటిలోని వారిని [illegible] ఇల్లంతా దోచుకున్నారు.

రాణీగంజ్‌లో

అసన్సోల్, ఆగస్టు 22

రాణీగంజ్‌లో మతకలహాలు జరుగు[illegible] తున్నాయి. ఈదినం తిరిగి, అయిదుమందిని [illegible] పొడిచారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C.P.T Campus,
Taramani, Chennai - 600 113, India.

మద్రాసులో 50 వేలమంది కార్మికుల సమ్మె

మద్రాసు ఆగష్టు 21

రాష్ట్ర ట్రేడుయూనియన్ కౌన్సిల్ ఆదేశం ప్రకారం, కార్పొరేషన్ కార్మికుల సమ్మెకు సానుభూతిగా మద్రాసులో 22 వ తేదీన 50 వేల మంది కార్మికులు సమ్మెచేశారు. పోలీసులు చేసిన ఘాతుక చర్యలను నిరసనగా, పట్టణమంతా స్తంభించిపోయింది. ట్రాంవే, లోకో షెడ్, ఆటోమొబైల్, ఇంజనీరింగు, ప్యాక్టరీ, బిన్నీ కంపెనీ, ... టానరీ, ప్రెస్, బస్ కార్మికులందరూ పనులు మానారు.

పౌరసత్వహక్కులపై నిర్బంధం

సమ్మె ప్రారంభం కాగానే, ఊరేగింపులనూ సభలనూ పోలీస్ కమీషనర్ నిషేధించాడు. ఐదుగురు కంటె ఎక్కువమంది సమావేశం కారాదన్నారు. రాత్రి పట్టణమంతటా — ముఖ్యంగా కార్మిక పేటలో — పోలీసు గస్తీలు నియమింపబడ్డాయి.

తెల్లవారగానే రాష్ట్ర ట్రేడుయూనియన్ కౌన్సిలు కార్యదర్శి పి. బాలచంద్రన్, ఇతర కార్మిక నాయకులు ... సభలలోనూ ఊరేగింపులలోనూ పాల్గొనకూడదని నిషేధాజ్ఞలు జారీచేయబడ్డాయి. పోలీసు రాక్షసత్వానికి బలియైన ... కార్మిక ... శ్రీ ... కాంగ్రెసువాది ... చంద్రశేఖర్ (విద్యార్థి) గార్లపైకూడా యీ నిషేధాజ్ఞలు ఉపయోగింపబడ్డాయి.

ఈ అకృత్యాలను పోలీసులు కార్మికులపై బలవంతంగా లాక్కున్నారు. కవపరీక్ష అని తతంగం చేసి, నూతనగారాబాలపై ... చెప్పించారు.

ఊరేగింపు ... ప్రకటింపబడ్డ ... కార్మికులు, సాయుధ ... పోలీసులు రోజంతా ... కొట్టారు.

మంత్రిగారి బెదిరింపు

సమ్మెనాయకులను పిలిచి ... కార్మికమంత్రి దానియల్ థామస్ గారు ... అనిచెయ్యవలసిందని, లేకపోతే తీవ్రంగా చర్య తీసుకుంటామని బెదరించారు.

నిషేధాజ్ఞ ఉల్లంఘించబడింది

కొంతమంది ... లేకుండా నిషేధాజ్ఞ ... కార్మికులకు తెలియదు. ... ఊరేగింపుగా వస్తుంటే, పోలీసులు వారిపైబడి క్రూరంగా లాఠీ చార్జీచేశారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు నిషేధాజ్ఞను ఉల్లంఘించవలసి వచ్చింది ...

పోలీసుల అంతులేని రాక్షస చర్యలు

మంత్రుల కళ్లయెదుట పోలీసు పశుత్వం

కమ్యూనిస్టు నాయకుని స్పృహతప్పేటట్లు కొట్టారు

జిల్లా కమ్యూనిస్టు కమిటీ సభ్యుడు కామ్రేడ్ ... కార్మికులను సమావేశపర్చి, ప్రభుత్వానికి వెళ్ళి పోలీసుల రాక్షసకృత్యాలను తెలియజెయ్యమనీ, నిషేధాజ్ఞ ఉపసంహరించవలసిందనీ, కార్మికులను కోరుతున్నారు. తరవాత ఊరేగింపులో వెళ్తున్న కార్మికులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు. ఊరేగింపుకు నాయకత్వం వహించి నడుస్తున్న కామ్రేడ్ ... పైని ... తలమీద ... ఆయన స్పృహతప్పిపడిపోయారు. ... కార్మికులను ... కొట్టారు.

మంత్రుల కళ్ళఎదుటే లాఠీ చార్జి

... కార్మికులు ... సమావేశమై ... ప్రకాశంగారు వారిని ... వెళ్ళారు ...

... లాఠీఛార్జి జరిగింది. ... కాలేజి విద్యార్థి ... తీవ్రమైన గాయాలతో స్పృహతప్పి పడిపోయారు. తమ జీవనస్థితికోసం పోరాటం సాగిస్తున్న ... యీ భయంకర దృశ్యాన్ని ... చూశారు. ... మంత్రులు ... చూశారు.

పోలీసుల పశుత్వం

ప్రజల ప్రతిఘటన

సాయంత్రం ... వేలమంది కార్మికులు విద్యార్థులు ... తిలక్ ఘాట్ వైపు ... వచ్చారు.

తిలక్ ఘాటులో ... పదివేలమంది ... కార్మికవర్గ ... చంద్రశేఖరన్, ... సంయుక్త పోరాటానికి దారితీయాలని ... కాంగ్రెసు-లీగు ఐక్య ...

టియర్‌గ్యాస్ ఉపయోగం

... లాఠీలనుపయోగించి ... టియర్‌గ్యాస్ ...

హాస్టల్లోనూ విద్యార్థుల్ని కొట్టారు

పోలీసులు ... రోడ్డు ... విక్టోరియా హాస్టలు ... విద్యార్థుల్ని ...

పోలీసుల పలాయనం

... ప్రజలను ... పోలీసులకు బుద్ధి చెప్పడానికి ... పోలీసుస్టేషన్‌లో ...

మంత్రివర్గంపై ప్రతిభావ

... మద్రాసు ప్రజలు ... కార్పొరేషన్ ... పోలీసులను ఉపయోగించాలి.

(మిగతా 15 వ పేజీలో)

ఆహారశాఖ ఖర్చు తగ్గించాలి

పత్రికలకు పేపరుకోటా హెచ్చించాలి

అసెంబ్లీలో కామ్రేడ్ పిల్లలమర్రి

మద్రాసు, ఆగష్టు 22

మద్రాసు శాసనసభలో, కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఇలా ఉపన్యసించారు:

"రాష్ట్రంలో నేడు ఆహార పరిస్థితి దుర్భరంగా పరిణమిస్తున్నది. ఈస్థితికి కారణాలు ... ప్రభుత్వం ... ఆహారశాఖ ... 2000 ... 16 గురు ఆఫీసర్లకు ... 318000 ఖర్చు పెడుతున్నారు. ఈ శాఖకు మొత్తం మీద 1 కోటి 14 లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు ఆహారమంత్రి ... ఆహార కమిటీలు సరిగా పనిచేస్తే, ... ఖర్చు ... తగ్గించవచ్చును.

కాని ఆహారకమిటీలు నడిగాలేదు. వీని ఎన్నికలలో కేవలం పార్టీ పక్షపాతాలు ఎక్కువగా పనిచేశాయి. కమ్యూనిస్టులను ఈ కమిటీలలో ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదు. తీసుకున్నచోట ... ప్రాతినిధ్యం ... కార్మికులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ప్రధానమంత్రి అన్ని పార్టీలకు కమిటీలలో ప్రాతినిధ్యం ...

... చేశారు. కాని అది నెరవేరలేదు. ఈ ఆహారకమిటీలను పునర్నిర్మించవలసి ఉన్నది.

ప్రజాశక్తి పేపర్‌కోటా పెంచాలి

పత్రికాశాఖను గురించి వెంకటేశ్వర్లు గారిలా అన్నారు. "దేశంలో ... పత్రికలకు ఎక్కువ పేపరు కోటా ... 'ప్రజాశక్తి' పత్రిక కోటా ... ప్రయోజనం ...

"ప్రభుత్వ వ్యాపారాలు, జిల్లా కమిటీల ... పత్రికల ... ఖాదీ ... వ్యవసాయాన్ని ... ప్రభుత్వ ... పునర్నిర్మాణాన్ని కొనసాగించాలి.

కార్మిక సౌకర్య చట్టం చేయాలి

"కార్మికులవిషయంలో ప్రభుత్వం ... కార్మికులకు తగిన గృహవసతి కల్పించాలి.

కార్మికులకు ... విద్యాసౌకర్యాలు ... ప్రభుత్వం కల్పించాలి. (మిగతా వచ్చే సంచికలో ...)

కలకత్తా ఘాతుకాలు చేస్తున్న హెచ్చరిక

లీగ్ ఆర్భాటమంతా బ్రిటిష్ ప్రణాళికను అక్షరాలా అమలు జరిపించాలనే!

జి. అధికారి

... బ్రిటిష్ ... కలకత్తాలో ... 16 ...

... కాంగ్రెసు ... లీగు ... బ్రిటిష్ ...

ప్రమాదకరమైన పొరపాటు

... "ఇప్పుడు ఈ మెజారిటీ పార్టీకి ... మెజారిటీ ... బ్రిటిష్ ... ప్రమాదకరమైన ..."

అంతర్యుద్ధమనే బెదరింపుతో కాంగ్రెసూ, సామ్రాజ్యవాదులూ లొంగివస్తారని జిన్నా చూచాడు

... సామ్రాజ్యవాదం ... జిన్నా ... బ్రిటిష్ ... కాంగ్రెసు ... లీగు ...

ఇందువల్ల తేలేదేమిటి

కాంగ్రెసు రాజ్యాంగ ... బ్రిటిష్ ... "బ్రిటిష్ రక్షణ" ... ప్రమాదకరమైన ...

సామ్రాజ్యవాదుల హైకోర్టు పన్నాగం

... బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ... కలకత్తాలో ... జిన్నా ...

... కాంగ్రెసు-లీగు ... కాంగ్రెసు లీగుల రెండింటిని ...

... ముస్లింలీగు ప్రజలను ... సామ్రాజ్యవాదుల ... అంతర్యుద్ధం ...

కాంగ్రెస్‌కు ఉచ్చు

... అంతర్యుద్ధం ... బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ... కాంగ్రెస్ ...

(మిగతా 4 వ పేజీలో)

తాము తాత్కాలికప్రభుత్వంలో చేరి కూర్చుంటే లీగు అదే దిగివస్తుందని కాంగ్రెసునాయకుల ఆలోచన

ఈ అదనుచూచి ప్రజావిప్లవోద్యమాన్ని అణచివేయాలని సామ్రాజ్యవాదుల ప్లాను

(3 వ పేజీ తరువాయి)

ఇక కాంగ్రెస్, తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశిస్తే వారికున్నది ఒకటేమార్గం. లీగు తిరుగుబాటునూ, అంతర్యుద్ధ తీవ్రత్వాలను అణచివేయడానికి కాంగ్రెసు నిష్కర్షగాఉండాలి లేనని చేయుంచడానికి కాంగ్రెసును వలలో వేయాలనే కొత్త ప్రతిపాదనలు వైస్రాయి చేశారుగాని, స్వతంత్ర ప్రభుత్వంగా తాత్కాలిక ప్రభుత్వం పనిచేసేట్లు చేయాలన్న ఉద్దేశ్యంతోకాదు.

కాని, బ్రిటిష్ ప్రణాళికపై కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ విశ్వాసముంది. తాత్కాలిక ప్రభుత్వమూ, రాజ్యాంగనిర్మాణ సభలూ స్వతంత్ర సాధనకు సోపానాలని కాంగ్రెస్ భ్రమపడుతున్నది.

తాము తాత్కాలిక ప్రభుత్వంలో చేరితే, బ్రిటిష్‌సైన్యం తమ అధీనంలో ఉంటుంది కాబట్టి, లీగు తెస్తాన్నసే పోరాట ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తగిన స్థితిలో ఉంటామని తద్వారా లీగును రాజీమార్గంలోకి దింపవచ్చునని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. పోరాటంలో లీగు ... అంటున్నాయో. ఈ కాంగ్రెస్ వారి ... లీగు పోరాట ప్రకటనా ... అదనున్నది.

దాన్ని ఎదుర్కొంటామన్న నెహ్రూ ... తిన్నా ఇలా అవానిన్నాను. "ఫీల్డుమార్షల్ వేవెల్ అంతా సాయమూ మీద ఆధారపడి నెహ్రూ ఇంత నమ్మకంతో మాట్లాడుతున్నాడు"

దారుణపరిస్థితి రానున్నది

కాని, నేను మనల నొక దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నది. కలకత్తాలో జరిగిన ఘోరఘటనలు చూచాము. ఇప్పుడు లీగు నాయకులు అంతర్యుద్ధం తెస్తామని భయ పెడుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు, వేవెల్ తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశిస్తున్నారు. త్వరలోనే బ్రిటిషు ఆయుధాలను లీగుపై ప్రయోగించనున్నారు.

ఇందులో, అంతర్యుద్ధంలో కాంగ్రెస్ ఒకవైపూ, లీగు మరొకవైపూ ముఖాముఖి ... బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు సంతృప్తినివ్వగలదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే సోషలిస్టు మధ్య జరిగే యుద్ధానికి లీగు నాయకులలాగే, కాంగ్రెసు నాయకులూ బాధ్యులవుతారు.

కాంగ్రెసు - లీగునాయకులిద్దరూ, బ్రిటిష్ ప్రణాళిక ప్రాతిపదికపై సామ్రాజ్యవాదంతో రాజీపడాలనుకుంటున్నారు. ఆ ప్రణాళికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇద్దరూ చూస్తున్నారు. ఈ విధానం కాంగ్రెస్ లీగు నాయకులు అనుసరిస్తున్నారు. కాబట్టే ఇట్టి పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికైనా ఈ పరిస్థితిరాకుండా చేయవీలున్నది. పొంగివస్తున్న విప్లవప్రజాశక్త్యోద్యమాలనణచేందుకు అంతర్యుద్ధం లేవదీయాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల ఎత్తులను ఇప్పటికైనా భగ్నంచేయవీలున్నది. కాని యిదెప్పుడు సాధ్యమవుతుందంటే బ్రిటిష్ నాయకాయల అనగర ...

కాంగ్రెసు మరలాలి. పోరాటమార్గానికి రావాలి. ఆ పోరాటం ఒకేటే ఐక్యపరచగలదు.

ఆ విధానమిది: అన్ని అధికారాలు ప్రజాప్రతినిధులకు వుండాలి. ఆ ప్రజాప్రతినిధులు వయోజన ఓటింగుతో ప్రపోర్షనల్ రిప్రజంటేషన్ పద్ధతితో ఎన్నుకోవడం జాతులకు స్వయంనిర్ణయ హక్కు నివ్వాలి.

యీ మార్గమొక్కటే, సామ్రాజ్య వాదులు వుపయోగించ చూస్తున్న అంతర్యుద్ధం అరికట్టగలదు; ముస్లిం ... తీయగలదు.

కలకత్తా అంతర్యుద్ధంలో బ్రిటిష్ కుట్రలు ఫలిస్తున్నాయి

పి. సి. జోషి ప్రకటన

బొంబాయి, ఆగస్టు 19.

భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పి. సి. జోషి కలకత్తా ఘటనలపై ఈ దిగువ ప్రకటన చేశారు.

"కలకత్తానుండి వస్తున్న భయంకర వార్తలు స్వాతంత్ర్యాన్ని అభిలషించే ప్రతి హిందువుకీ, ప్రతి ముసల్మానుకీ తీవ్రమైన హెచ్చరికలు అని చెప్పాలి. పోరాటానికి ముందు తీవ్రంగా హృదయ పరీక్ష చేసుకోవలసిన అవసరాన్ని కలిగిస్తున్నాయి.

"లీగ్ పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో జరగదనీ సరిగ్గా హిందూ వ్యతిరేక పోరాటంగా పరిణమిస్తుందని వాదించ పనిలేదు. కలకత్తా వీధులలో అది నిరూపించబడి పోయింది. బ్రిటిష్‌వారు లీగ్‌ను మోసగించారనీ, బ్రిటిష్-హిందూ కుట్ర సాగుతూందనీ, లీగ్ నాయకులు సాగిస్తున్న ప్రచారం కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో తాము సాగిస్తున్న రాజీ బేరాన్ని కప్పిపుచ్చుకోడానికి మాత్రమే సాగుతూంది. సామ్రాజ్య వ్యతిరేకులయిన ముస్లిం ప్రజాసామాన్యం యొక్క హృదయంలో హిందువుల ప్రధాన శత్రువులు. వారితో ముందు పోరాడాలనే భావం కలిగిస్తుంది ఈ ధోరణి. ఎవరో కొద్దిమంది అతివాదులయిన లీగర్లు తమ యీ పోరాటం హిందువులపైకాదనీ, సామ్రాజ్యవాదులతో నేననీ ప్రకటించినా, వాటివలన పరిస్థితులలో అంతమార్పు రావడంలేదు. వారి అభిప్రాయాలు ఎంత మంచివే కానీండి. అవివారికోవి. మితవాదులకూ, రాజీవాదులకూ కలహాన్ని రేపెట్టేవారికి మాత్రమే బాగా ఉపయోగిస్తున్నాయి. హిందూ - ముస్లిములు కలిసి సమిష్టిగా జరిపిన పోరాటమే నిజంగా సామ్రాజ్యవాదుల ఎత్తుల్ని ఎదిరించగలుగుతుంది. ఈ లీగ్ పోరాటంతో కమ్యూనిస్టు పార్టీకేమీ నిమిత్తంలేదు.

"లీగ్ వైపునుండి రెచ్చగొట్టడం అధికమైనకొద్దీ కాంగ్రెసునాయకులు అంతకంతకూ బహిరంగంగా బ్రిటిష్ సైనికుల, పోలీసుల సాయంతో 'శాంతి - భద్రతల' కాపాడానికి ప్రయత్నాలు సాగిస్తారు. లీగు అంతర్యుద్ధంమాట పదే పదే చెప్పినకొద్దీ కాంగ్రెసు నాయకులకు వైస్రాయి కార్యవర్గంలో ప్రవేశించడానికి సాకు దొరుకుతుంది. లీగ్ బెదిరింపేమిటో చూద్దామనడానికి వారికి సాకు దొరుకుతుంది.

ఈవిధంగా బ్రిటిష్‌వారి ఎత్తులు మాత్రమే ఫలిస్తాయి. కాంగ్రెస్ - లీగులు కొట్లాడుకున్నకొద్దీ వారు భారతదేశంలో మరికొంత కాలం నిలబడ గలుగుతారు. మిస్టర్ జిన్నా కాంగ్రెసును నమ్మడానికి బదులు బ్రిటిష్ మంత్రులను వారి ప్రకటన మీద వద్ద వి ప్రాదేయ పడడంకంటేనూ లీగ్‌బెదిరింపులు వదల్చడానికి కాంగ్రెసు సిద్ధంగా వుందంటూ నెహ్రూ వైస్రాయితో సంభాషణలు ప్రారంభించడంకంటేనూ అవమానం మరొకటిలేదు. మంత్రివర్గ రాయబారుల నిర్ణయాలను అమలు జరిపించేటందుకై బ్రిటిష్‌వారు పన్నిన కుట్రలు పూర్తిగా ఫలించాయి.

"ఈ అంతర్యుద్ధ జ్వాలలను ఆర్పడానికి కమ్యూనిస్టుపార్టీ చొరవతీసుకొని పనిచేసింది. అన్నిపార్టీల నాయకుల్ని కలుసుకుంది. శాంతిస్థాపక దళాల్ని బయలుదేర తీసింది. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రామికవర్గం కలహాలలో ఇరుక్కోకుండా శ్రద్ధతీసుకుంది.

"తమ నాయకులు అనుసరిస్తున్న పంథా ఆత్మ వినాశకరమూ, బ్రిటిష్ అనుకూలమూ అనేవిషయం సామాన్య కాంగ్రెసు వాదికీ, సామాన్య ముస్లింలీగరుకూ కమ్యూనిస్టుపార్టీ నచ్చచెబుతుంది. సర్వసాధారణ సమస్యల మీద సమిష్టిగా పోరాటం జరపడంకోసం ఇద్దరూ ఏకం కావాలనీ. అదే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఎత్తులకి వ్యతిరేకంగా అంతిమ పోరాటం సాగించడానికై బాట సరిచేయగలదనీ వారికి నచ్చచెబుతుంది.

"ఈనాడు తీవ్రమైన మతకలహం చెలరేగుతూన్న ఈ కలకత్తాలోనే 15 రోజుల క్రితం పోస్టలు సమ్మెయెడ సానుభూతి చూపుతూ 16 లక్షలపైగా హిందువులూ, ముసల్మానులూ సమిష్టిగా హర్తాళ్ చేసివున్న సంగతి మరిచిపోవద్దు.

"మనలను ఈ అవమానకరమైన దశకు తెచ్చిన దుష్టశక్తుల్ని అంతరింప చేయడానికీ, విప్లవ జాతీయోద్యమ పోరాటాన్ని సాధించడంలో తోడ్పడిన శక్తుల్ని బలపరచడానికీ కమ్యూనిస్టుపార్టీ కలకత్తాహింసల తోడ్పాటు తీసుకుని పనిచేస్తుంది.

నేరస్థులను దాచరాదు

కలకత్తా ఘటనలపై లీగు నాయకుని ఖండన

కాన్పూర్, ఆగస్టు 22

కాన్పూరుజిల్లా ముస్లింలీగు అధ్యక్షుడిలా ప్రకటించారు. "కలకత్తా ఘటనలు ప్రబల దిగ్భ్రాంతులను చేశాయి. అందులో ... పోరాట దినోత్సవంనాడు, లీగు ప్ర... మున్నదోట, ఈఘటనలు జరగడం వ... ఆలోచనకు అవకాశమిస్తున్నవి.

"కలకత్తాలో జరిగిన ప్రాణబలివి, కథాన్ని తీవ్రంగా ఖండించాలి. నేరస్థులను దాచడానికి ఏపార్టీకూడ ప్రయత్నించరాదు.

కలకత్తానుండి 90 వేలమంది పారిపోయారు

కలకత్తా, ఆగస్టు

కలకత్తాలో మతకలహాలు బయలు దేరిన తరువాత, హౌరా స్టేషన్ మాత్రమే ఇతరచోట్లకు వెళ్ళినవారి 90 వేలు అని అధికార ప్రకటన వెలువడింది.

బొంబాయి మంత్రుల రక్షణోపాయాలు

పూనా, ఆగస్టు 2

మతకలహాలు బయలుదేరితే, బొంబాయి ప్రభుత్వం తానుతీసుకోదలచిన రక్షణోపాయాలను తెలుపుతూ ఒక ప్రకటన చేసింది "నష్టానికి బాధ్యులు ఎవరయితే, ఆ మతం వారినుండి అవి అందులోవుంది. వసూలు చేయడం మా ప్రభుత్వవిధానం"

వదంతులు వ్యాపింప చేయరాదు. ... పడి రేడియోస్టేషన్‌కు ... ప్రజలను కోరారు. ప్రజలు శాంతంతో ఉండడం, మత కలహాలు రేగిన సమయంలో అవసరమైన ప్రభుత్వప్రకటన తెలుపుతోంది.

జాతీయోద్యమ చరిత్రలో మహత్తరఘట్టం

పోస్టల్ కార్మికుల కోర్కెలను బలపరుస్తూ కలకత్తాలో 40 లక్షలమంది హర్తాళ్

ఆది జులై ఇరవై తొమ్మిదవ తేదీ. ఆ రోజు భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని ఆరంభించిందని ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అన్నాడు. ఇలాంటి సంఘటన పూర్వమెన్నడూ ఈ కలకత్తా పట్టణం కవిచిని యుండలేదని ఒక పత్రిక వ్రాసింది.

మనం పుస్తకాల్లో చదివామేగాని, ప్రత్యక్షంగా ఇలాంటి రోజు నెన్నడూ చూడలేదు.

పదహారు లక్షల ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మధ్యతరగతివారు, హుగ్లీనుండి డైమండ్ హార్బరువరకు ఒకే ప్రవాహంలా కనిపించారు. ఈ సమ్మెలో కార్మికసంఘ ఆజ్ఞానుసారం రైల్వే, వాటర్ వర్క్సు, విద్యుచ్ఛక్తి శాఖల కార్మికులు చేరలేదు. మొత్తంమీద సమ్మెలో షాపుయజమానులు కలిసి — ... కార్మికులు కలకత్తా జీవితం యావత్తూ స్తంభించి పోయింది.

పోస్టల్‌తంతి సమ్మెలోని వీరకార్మికులకు సానుభూతి సూచిస్తూ ఒక రోజు సమ్మెచేయమని బెంగాల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు కోరింది అప్పుడింతమంది ప్రజలందుకు సిద్ధమవుతారని ఎవ్వరూ తలంచలేదు. మూలో చాలమంది మామూలు హర్తాళ్‌లా ఉంటుందనుకున్నాము. పెద్దవారు, వేల్సు యువరాజు బహిష్కరణ దినంనాటి సంగతులు జ్ఞాపకం చేశారు. అప్పుడు యూనియన్‌లు క్రింపవని చేసేవారుకూడ పనిలోకి వెళ్ళలేదని కథలు చెప్పారు.

మరికొందరు అల్లరులు జరగవచ్చుననీ, లూటీలు, కాల్పులు, లాఠీ కాల్పులు జరుగుతాయేమోనని అనుమానించారు. బెంగాల్ కాంగ్రెసు అధ్యక్షుడు 'పరిపూర్ణ అహింస' అవలంబించమని ముందునాటి రాత్రి విజ్ఞప్తి చేశారు. 'శాంతి భద్రతల' రక్షణకు పోలీసులు తమ ఏర్పాట్లు తాము చేసుకున్నారు. సాయుధ శకటాలు మరతుపాకులతో సన్నద్ధమై తయారుగా నిలబడి వున్నవి.

కష్టజీవుల తోడ్పాటు

ఇక కార్మికుడు అతడు జనపనారమిల్లులో పని చేయనివ్వండి, ట్రాంకండక్టరు కానివ్వండి, కాపలావాడు కానివ్వండి, గుమాస్తా కానివ్వండి — ఎక్కడున్నాసరే. ఆ కార్మికుడికి అహింసతోను నీతిబోధలతోను పనిలేదు. అతను పోలీసుల మర తుపాకులకూ భయపడేవాడుకాడు. తన జీవితమంతా గడియారంలా పనిచేసిన కార్మికుడు, ఈరోజు మైదానంలో తన శక్తిని, క్రమశిక్షను ప్రదర్శించి పట్టణాన్నంతా దిగ్భ్రమం చెందించాడు.

తెల్లవారేసరికి మెతియాబర్జు అనే కార్మిక ప్రాంతానికి వెళ్ళి చూచాం. వీధులన్నీ కార్మికులతో నిండిపోయ్యాయి. ఈరోజొక్క దొంగకూడ రాలేదు. బిర్లాగారి కేశవరాం బట్టలమిల్లులు, క్లైవు జనపనార మిల్లులు లివర్ బ్రదర్సు సోప్ ఫ్యాక్టరీ కార్మికులు రానందున మూతపడినవి. గార్డన్‌రీచ్ వర్క్సు ఫ్యాక్టరీ రెండు తూర్లు కూతవేసింది దాని మాట ఈరోజు ఎవరూ వినరని కార్మికులు చలోక్తులాడారు.

కిదర్‌పూర్ కు వెడుతూ కింగ్‌జార్జిడాక్ వైపు చూశాం. అంతా నిర్మానుష్యంగావుంది. బి. యన్. ఆర్. కార్యాలయాలు పోర్టుకమిషనర్ డాక్ అన్నీ ఖాళీగా వున్నవి.

అన్నిపార్టీల ఐక్యతనుచూచి సామ్రాజ్యవాదులు గడగడలాడిపోయారు

కిదర్‌పూరులో మేం ప్రవేశిస్తుంతగనే, వేలమంది భారత నావికుల (సీమెన్) పెద్దఊరేగింపు ఎదురుపడింది, ఇరువైపుల అంగళ్ళన్నీ మూయబడ్డాయి.

కలకత్తాలోకెల్లా కేంద్రం ఎప్పుడూ జనసమ్మర్దంతో కిటకిటలాడే డల్హౌసీచౌకుక్లయివు వీధుల్లోనేమి గుమాస్తాలుకాని, స్టెనోగ్రాఫర్లు కాని, ప్యూనులుకాని ఒక్కనరమానవుడు లేడు. తెల్లదొరలెప్పుడూ తమజీవితంలో ఇలాంటి సంఘటనను చూచివుండరు. తామెప్పుడూ దయతలచి చేరదీసే 'బాబు' (మధ్యతరగతివారు)లుకూడ ఈరోజురాలేదు.

బాబులేకాదు చప్రాసీలు కూడరాలేదు. పూర్వం మాదిరిగా తెల్లదొర మొగం ఎర్రపడి క్రోధంలో నిత్తివేటుకు నెత్తుకుచుక్కొలెల్లే... పోయింది. ఇలాపూర్వమెన్నడూ జరగలేదు.

ఉద్యోగులకు దారిలేదు

ప్రభుత్వ కార్యాలయముముందు జనం గుమిగూడడం చూచాము. ప్రధానద్వారం ముందు, హిందూముస్లిం విద్యార్థులు పడుకొని ఐ. సి. యస్. ఆఫీసర్లు ప్రవేశించకుండా అడ్డగిస్తున్నారు. అయిదు నెలలక్రితం, రషీద్‌ఆలీ దినోత్సవంనాడు ఈ ఉద్యోగులు డల్హౌసీ చౌకుకు రాకుండా ప్రజలు నిషేధించారు. ఈ రోజది తల్లక్రిందు అయింది.

పోలీసులు చాలసార్లు లాఠీఛార్జీ చేశారు. కాని విద్యార్థులు ఏమాత్రం చలించలేదు.

వెంటనే, చీఫ్‌సెక్రటరీ వాకర్ వచ్చాడు. తనకుముందున్న చీఫ్ సెక్రటరీల లాగే హిందూముస్లింల శరీరాలపై నడిచివెళ్ళాడు. కాని, పాపం లోపల అతనిసహచరులెవ్వరూ కనిపించలేదు.

అలాంటివారంతా భారతీయుల్లోనూ ఉన్నారు. కలకత్తా పోర్టు కమిషనర్ ఆఫీసువద్ద, దేశప్రియసేనుగుప్త నెల్లీసేనుగుప్తల పుత్రరత్నం అనిలసేన్‌గుప్త అలా అయిదుమంది పికెటర్లపై నడిచి వెళ్ళారు.

రేడియో స్టేషన్ వద్ద

స్త్రీల పికెటింగు

కాని ప్రజలను ఆవేశ పరవశులనుచేసిన సంఘటన ఆలిండియా రేడియోస్టేషను వద్ద జరిగింది. అక్కడ ఉదయంనుంచి స్త్రీలు పికెటింగు చేస్తున్నారు. ఆ స్టేషను డైరెక్టర్ ప్రభాత ముఖర్జీని పని మానివేయమని పికెటర్లుకోరారు. సిగ్గు లేకుండా ఆయనగారిచ్చిన జవాబిది:

"దేశమాత ఆహ్వానాన్ని అనుసరించడం మీ కెంత గొప్ప ఆదర్శమో, సర్కారువారి ఆజ్ఞకు విధేయులుగా ఉండడం మా కంత గొప్ప ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అతిక్రమించడానికి మా అంతరాత్మ అనుమతించదు."

కూనిరాగాలుతీస్తూ మహిళలగూర్చి పచ్చి ... జాతులు మాట్లాడుతూ తనలాంటి మూకను వెంటవేసుకొని ఆముఖర్జీ తన అంతరాత్మకు సంతృప్తి పరచుకొన్నాడు.

అంతలోనే స్టేషన్ డైరెక్టర్ చిట్‌వచ్చి స్త్రీలను గెంటివేశాడు. పోలీసులనుకూడ పిలిపించుకున్నాడు.

సార్జెంట్ల దౌర్జన్యం

ఆ బాలికలు దారికడ్డంగా పడుకున్నారు. ఒక సార్జెంటు పార్వతి చేతిని నలగ ద్రొక్కాడు.

అప్పుడు ప్రజానాట్య మండలికి చెందిన శన్తిసన్యాల్ సార్జెంటును ఆపాడు. అందుకే సార్జెంటు సన్యాల్‌ను బాదసాగాడు. వెంటనే గీతామిత్ర, సుప్రవారాయ్, గీతా ముఖర్జీలు ... కొట్టగానే ఆమె ... కడుపుపై కొట్టాలని సార్జెంటు ... గీతామిత్ర అనుమేయ ధైర్యంతో సార్జెంట్ కాలదును చించి పారవేసింది.

భారత సైనికులు ఊరకే చూస్తూ నిల్చున్నారు, ఆ బాలికలలా తగాదా పడుతుండగా ఇంతలో ఒక జీపుకారు వారిసిలోకుకొని లోపలికి వెళ్ళింది. దీ ప్తిదే మొదలైనవారు గాయపడ్డారు. ఇదంతా చీఫ్, ముఖర్జీల కళ్ళయెదుటనే జరిగింది.

అంతలోనే ప్రజలు చేరారు. ఆ బాలికలు వాలంటీర్లు అటంక పరచకనే ఉంటే, చీఫ్‌నూ, ప్రభాత ముఖర్జీని, సార్జెంటును ఆ ప్రజలు ముక్కలు ముక్కలుగా చీల్చివేసి వుందురు, ఆవేశ పడకండని నిరంజన్ సేన్ విజ్ఞప్తి చేసిన వెంటనే ప్రజలు విన్నారు. అపరిమిత క్రమశిక్షణతో, పొంగివస్తున్న క్రోధాన్ని ఆపుకున్నారు.

మేము వెళుతుంటే, ప్రజలందరూ పికెటింగు చేసిన బాలికల ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు.

మూడు గంటలసేపు రేడియోస్టేషను పని చేయలేదు. ఆరోజల్లా ఒక్కగాయకుడుకూడ స్టేషనుకురాలేదు. రోజుకార్యక్రమంతా గ్రామఫోను రికార్డులతో సరిపెట్టవలసి వచ్చింది.

మేమలాగే హైకోర్టువైపు వెళ్ళాము. ఇక్కడా మిగతా కోర్టులలాగే పని ఆపుచేయవలసి వచ్చింది. ఆప్రాంతములోని ఆఫీసులన్నీ మూతలుపడ్డాయి.

పక్కనేవున్న అసెంబ్లీ హాలుతలుపులు బిగించారు. జనరల్ సమ్మెమూలంగా సభ సమావేశం కారాదని ముందురోజే నిర్ణీతమయింది.

సినిమాల్లేవు

ఆపరేటర్లురాలేదుగనుక, చౌరంగీఅంతటా సినిమాలు మూతబడినవి. సాయుధపోలీసులు కావలా ఉన్నారుగాని గ్రాండ్‌హోటల్ మూతపడింది.

ఆ పోలీసులు అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ఠరిమివేయసాగారు. ... అంతస్తులనుండి వీధిలో రాళ్ళుపడ్డాయి.

కొత్త మార్కెట్టు బంద్ అయింది, పళ్ళు, చేపలూఅమ్ముకొనేవారుకూడ ఆరోజు రాలేదు.

ముస్లిం ప్రాంతాలు వెల్లెస్లీవారు పార్క్ సర్కస్‌లలో అన్నిఅంగళ్ళూ మూసివేశారు. బీడీ దుకాణాలుకూడ కనిపించలేదు.

కాలేజీ వీధిలో ఒక్క నరమానవుడు లేడు. స్కూళ్ళు, కళాశాలలు పనిచేయడంలేదు. విద్యాసాగర్ వార్షికోత్సవమనే పేరుతో విశ్వవిద్యాలయం సెలవురోజుగా ప్రకటించింది.

అలాగే, ఇంకా ఉత్తరంవైపు పోయినా కలకత్తా పట్టణం సెలవుతీసుకున్నట్లు కనిపించింది. వీధుల్లో ఒక్క రిక్షాకూడ అగుపడు కనిపించలేదు.

జనపనార మిల్లుల ప్రాంతంలో మిల్లులు పనిచేయడంలేదు. హౌరాలోని కొన్ని ... గ్లాస్ ఫ్యాక్టరీకూడ అపనేచేసింది.

పత్రికలు రాలేదు

జనరల్ సమ్మెమూలంగా కలకత్తా పత్రికల కార్యాలయాలన్నీ మూసివేశారు. స్టేట్సుమన్ పత్రికకు సమ్మె సంకల్పంలో పత్రిక ఆపడం ఇష్టంలేక, ఎన్నో వారాల క్రితం జరిగిపోయిన రాజాగారి పుట్టిన రోజుని సెలవు ప్రకటించింది. ముస్లిం దినపత్రిక మార్నింగ్ న్యూస్ సెలవు ప్రకటించలేదుగాని, పనివారెవ్వరూ రాలేదు.

అట్లని కేవలం పని మానివేసి కూర్చోవడం కాదు. కలకత్తాలో నూతన జీవితం పొంగులువారింది. తమ పనిముట్లను, సాలాలను క్రిందపారవేసిన లక్షలమంది ప్రజ ప్రభుత్వంపై క్రోధాన్ని ప్రదర్శించేందుకు బయలుదేరారు. కేవలం పోస్టు తంతి పనివారల న్యాయ సమ్మతమైన కోర్కెలను తీర్చటపోవడమే కాదు. ఆ ప్రభుత్వం మనలనందరిని దాస్యపాశాలతో బంధించి వేసింది. ఆ దాస్యాన్నింకా సహించడం జరగదు.

నిఖిల్ చక్రవర్తి

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా ఎత్తులు

రచన: క్లాడ్. యఫ్. పెప్పర్

క్లాడ్. యఫ్. పెప్పర్ అమెరికా సెనేటు సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులయొక్క మూడవ ప్రపంచ యుద్ధ కుట్రలను బయట పెట్టాడు. ఈ పుస్తకం పెప్పర్ అమెరికా సెనేటులో యిచ్చిన ఉపన్యాస అనువాదం. వెంటనే ఆర్డరుపంపండి.

వెల 0—4—0

ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ.

హిందువులు, ముస్లిములు, సిక్కులు అంతా ఒక్కటై నిలిచారు

పంజాబు రైతు పోరాటంలో అకాలీమంత్రి, యూనియనిస్టు జమీందార్ల ఎత్తులు భగ్నమయాయి

అమృతసర జిల్లా రైతులు ఇర్రిగేషను శాఖపై ప్రారంభించిన పోరాటం అప్పుడే అయిదు వారాలు సాగింది. ఇంతవరకు అయిదు వందలమంది అరెస్టయ్యారు.

రైతుల భూముల్ని ఎండగట్టి, జమీందారీ భూములకి ఎక్కువ నీరు సప్లయి అయ్యేటట్లు "రీమోడల్" చేయబడిన భూముల మొగలను వెడల్పు చేసేటందుకై, ఈ రైతు దండు బయలుదేర తీయబడినాయి.

హిందూ, ముస్లిం, సిక్కు రైతులంతా తమ పార్టీ విభేదాలు మరచి పోరాటానికి దిగారు. పంజాబు రైతాంగం, అన్ని రాజకీయ పక్షాలూ వారిని బలపరుస్తూన్నారు.

పంజాబు ప్రభుత్వానికి ఈ రైతుదండు సాగనివ్వడం ఇష్టంలేదు. ఇది తమ జమీలనన్నింటినీ చుట్టబెట్టుతుందేమో ననే భయం యూనియనిస్టు పార్టీలోని భూస్వాము లందరికీ పట్టుకుంది.

రైతుదండ్లను అణచివేయాలని వారి పట్టుదల. కాని, నిర్బంధ విధానం పనిచెయ్యదనీ ఎరుగుదురు. అందుకే పాకిపోతూన్న పల్లెల్ని నేలమట్టం చేసెయ్యడానికి పోలీసుల్నీ, సైనికుల్నీ, తీసుకురాలేకుంటా వున్నారు.

కాని, సత్యాగ్రహుల్ని జైళ్ళలో పెట్టి నానాహింసలూ పెడుతున్నారు. పొమ్మంటే పెట్టి, వేడికి వుడికిపోతూన్న [illegible] బయటకు రానియ్యక, అవమానపరచి వారి ధైర్యాల్ని సళ్ళించాలని ప్రయత్నం. సత్యాగ్రహులు తిరుగని వ్రతంతో ఈ దురంతాల నెదుర్కోవాలని ప్రయత్నించుతున్నారు.

విచ్ఛిన్నతకు ప్రయత్నాలు

ప్రభుత్వోద్యోగులూ, యూనియనిస్టు భూస్వాములూ నిర్బంధ విధానముకంటె విచ్ఛిన్న విధానంమీద ఎక్కువ విశ్వాసం వుంచి సర్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ప్రయత్నాలలో అకాలీ మంత్రి బలదేవసింగ్ సహాయం చేస్తున్నాడు.

రైతుల ఇబ్బందుల్ని విచారించడానికై జూలై 24న ప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని నియమిస్తామంటూ ఒక ప్రకటన చేసింది.

ఈ ప్రకటనతో [illegible] రైతు దళాలూ ఆపివేయబడతాయని అకాలీ నాయకులు బహిరంగంగా చెప్పసాగారు.

జూలై 26న సత్యాగ్రహకమిటీ అవసర సమావేశం జరిపి, ప్రభుత్వ ప్రకటనలోని సూచనల నిరాకరించింది. నీరు రాకపోవడం వలన రైతుల భూమి 8 వేల ఎకరాలవరకూ బీడుపోయి యిప్పటికి 8 లక్షల రూపాయల నష్టం వచ్చింది. కాలవ మొగలు పూర్వం మాదిరిగా చేస్తామనే హామీలేనిదే దండ్లను ఆపం అని ప్రకటించారు.

సమావేశంలో నిర్ణయాలు

ఆ రోజు మధ్యాహ్నమే వెన్‌ప్రా గ్రామంలో 7 వేలవరకూ ప్రజలు సమావేశం అయ్యారు. అకాలీనాయకుడు సర్దార్ ఇషార్‌సింగు మఝాయిల్ ప్రభుత్వం తరఫున వకాలతు పుచ్చుకున్నట్లు మాట్లాడాడు.

తన వాదన పూర్తిచేసి రైతుదండ్లను నిలపాలని ఆయన సూచన తెచ్చాడు. కాలవ మొగలు వెనుకటిలాగ మార్చబడతాయని హామీ ఇవ్వలేదట. ప్రభుత్వం నియమించిన కమిటీ ఎందుకో, దానికిగల హక్కులేమిటో ఆయన ఎరగడట. అయినా "రైతుదండ్లు నిలపండి అన్నీ సర్దుకుంటాయి." అంటాడు.

రైతులు నిరాకరించారు. రైతు దండ్లు సాగించడానికే నిర్ణయించారు.

ఈమారు మఝాయిల్ బెదరింపు లారంభించాడు. "ప్రభుత్వం ఎందుకని చూస్తుంది, జాగ్రత్త, ఇటువంటి దండ్ల విషయంలో ముందు నాయకుల్ని అరెస్టుచేస్తారు."

అయినా రైతులు వినలేదు. "కాలవ మొగలు సర్దుబాటయ్యేదాకా రైతు దండ్లు నడవాలిసిందే" నన్నారు.

ఇంక మఝాయిల్ తన విచ్ఛిన్న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. "మిగిలిన వారంతా రైతుదండుని బలపరచడంవాదులు కున్నారు. ఒక్క కమ్యూనిస్టులే మిశ్రమ మంత్రివర్గాన్ని అభాసుపాలు చేయడానికై ఈ అల్లరి చేస్తూన్నారు." అంటూ ఒక ప్రకటన చేశాడు.

మంత్రివర్యుడి పచ్చి అబద్ధాలు

తర్వాత అకాలీమంత్రి సర్దార్ బలదేవసింగ్ పత్రికా ప్రతినిధుల సమావేశంలో తన అక్కసు వెళ్ళబోశాడు.

● పోయిన పలుకుబడిని తిరిగి సంపాదించుకొనేందుకు కమ్యూనిస్టులు ఈ ఆందోళనసాగిస్తున్నారు.

● ప్రభుత్వ ప్రకటనలో సత్యాగ్రహ కమిటీ సంతృప్తిపడింది. దాని అధ్యక్షుడూ, కార్యదర్శి ఇంక దళాలు పంపమని నాతో చెప్పారు.

● ఇప్పుడు దండ్లు నడుపుతూన్నది సత్యాగ్రహ కమిటీకాదు. [illegible]

[illegible] కారి పట్టి [illegible] ఘటనలను [illegible], ఈ మంత్రి మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది.

ఇది జరిగిన కొద్ది రోజులకే సత్యాగ్రహకమిటీ అంతా అరెస్టు చేయబడింది. ఆ కమిటీ అధ్యక్షుడు బూర్‌సింగ్ ఒక దండును నడుపుతూ అరెస్టయ్యాడు. కార్యదర్శి హర్బాన్‌సింగ్ చిన్నాను ఆయన ఇంటిలోనే అరెస్టుచేశారు.

ఈదశలో అమృతసర్ జిల్లా ముస్లింలీగ్ ఈ పోరాటాన్ని బలపరుస్తూ, లీగు ఈపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం విషయం ఒకవారంలో తెలుపుతానంది.

కమ్యూనిస్టుల్ని తిట్టడంలో పేరుగాంచిన 'ప్రతాప్' సంపాదకీయం యిలా వ్రాసింది.

"సర్దార్ ఇషార్‌సింగ్ మఝాయిల్ మాటలూ, ప్రకటనలూ వుత్సాహకరంగా లేవు. రైతుల కోరికలు న్యాయమైనవైనా కావాలి. లేదా ప్రభుత్వాన్ని అభాసుపాలుచేయడానికై ఈఉద్యమం లేవదీయబడేనా వుండాలి. మఝాయిల్‌కి ఈ రైతు పోరాటంలో కమ్యూనిస్టు కనిపించిందట. అందుకోసం వందలకొద్దీ రైతులు జైళ్ళకెళుతూంటే ఈయన వెనక్కి జారిపోతూన్నాడు.

"రైతులుకై జైళ్ళకి పోవడం నాకిష్టం లేదని స్పష్టంగా చెప్పరాదూ? నీచేతగానితనాన్ని దాచుకొనేందుకు కమ్యూనిస్టుల పేరుఎత్తుతా వెందుకు?"

● ఆదేరోజుల్లో అకాలీలపత్రిక 'అజీత్' ఒకవార్త ప్రకటించింది. సత్యాగ్రహకమిటీ అధ్యక్షుడు బూర్‌సింగ్ ఉద్యమంతో సంబంధం వొదులు కున్నాడట. బూర్‌సింగును అరెస్టు చేశాక ఈ అబద్ధపువార్త ప్రకటించారు. ఈవార్తని కమిటీ కార్యదర్శి ఖండించాడు.

"ఒకదండుకి ఆయన నాయకత్వం వహించడమే ఈవార్త అబద్ధమని చెప్తూంది."

సత్యాగ్రహ కమిటీతో రాయబారం నడపండి

ఆగస్టు 13వ విచారణకమిటీ అమృతసర్‌లో సమావేశమై తనపని ప్రారంభించింది. దానిపై పంజాబ్ రైతుసంఘ కార్యదర్శి హరిసింగ్ ఒక ప్రకటనచేశాడు.

"ప్రభుత్వంతో రాజీలునడపడానికిముందు పూర్వస్థితి ఏర్పడాలి. భూము మొగలు మొదటి స్థితికి మార్చి, అప్పుడు మిశ్రమ ప్రభుత్వంవారు సత్యాగ్రహ కమిటీతో చర్చలకుదిగాలి."

ఒక్క అడుగు వెనక్కి వెయ్యవద్దు

ప్రభుత్వం ఎన్ని యుక్తులు వుపయోగించినా, [illegible]

[illegible] తేల్చేపోరాటం. దీనికన్నిపార్టీలవారు కష్టి తీరవలసిందే" అనే పట్టుదలతో వున్నారు.

భాల్‌పిండి గ్రామంనుంచి ధర్మన్‌సింగ్ అనే తమ ఒక్క కొడుకునీ తల్లిదండ్రులు దండులోకి పంపారు. అతనితాత జైలులో వీరమరణం పొందాడు. (గురుద్వారాలను స్వాధీనం చేసుకొనేందుకు సిక్కులు నడిపిన పోరాటంలో ఒక ప్రత్యేకం) ధర్మన్‌సింగ్ మెడలో తల్లి ఒకదండ వేస్తూ "తాతగారికి అపకీర్తి తేవద్దు"ని హెచ్చరించింది.

"ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యవద్దు. దారుణమైన బాధల్ని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగావుండు. సింహంలాపోరాడు."

జూలై 23న అకాలీ రైతుదళం ఒకటి సర్దార్ గురుదయాల్‌సింగ్ అనే అడ్వొకేట్ నాయకత్వాన కాలవమొగలకునడచి అరెస్టయింది.

స్త్రీలు కూడా పాల్గొంటూన్నారు

జూలై 23న రైతు స్త్రీదళం 61 మందితో ఏర్పడి కాలవమొగకు సాగింది. బీబీ రఘుబీరకౌర్ (కమ్యూనిస్టు మాజీ ఎం. ఎల్. ఏ) నాయకత్వం వహించింది. ఇంటి తాళాలు మగనికి వప్పచెప్పి బాబాసోహన్‌సింగ్ జోష్ భార్యదండులో చేరింది.

61 మందినీ పోలీసులు అర్ధరాత్రివేళ విడిచిపెట్టేశారు.

మిశ్రమ మంత్రివర్గంయొక్క చేతగాని ప్రభుత్వపెద్దరికమీద, లంచగొండి ఉద్యోగుల మీద వీధిమొగం ఎరుగని పంజాబ్ స్త్రీలు కూడా ధ్వజం ఎత్తారు.

అన్ని పార్టీల రైతులూ తమ బ్రతుకు ఆదరువుకోసం సాగిస్తూన్న ఈ పోరాటం జయంపొంది తీరుతుంది.

చిత్తపూరు మొఖాసాదారు అఘాయిత్యాలు

గ్రామస్థుల ఐక్యత జూచి పలాయనం చిత్తగించాడు

తిరువూరు తాలూకా చిత్తపూరు మొఖాసాదారు శెట్టిపల్లి కుమారస్వామి ఎన్నాళ్ళనుంచో ప్రజలపై అనేక అఘాయిత్యాలు చేయిస్తున్నాడు.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు :

— శెట్టిపల్లి కుమారస్వామి (చిత్తపూరు) మొఖాసాదారు శెట్టిపల్లి కృష్ణారావుగారి తాలూకా మూడుపుట్లయ్యేవరికుప్పనుకొట్టించి గడ్డితోసహా దొంగిలించాడు.

— కొడపాక లక్ష్మయ్య, సుబ్బయ్యగార్ల రెండు యకరాల్లోని వరిపైరును పంటమీద కంకికోయించుకు వెళ్ళాడు.

— కొడపాక రామబ్రహ్మం, సుబ్బయ్యగార్ల స్థలమాక్రమించి యిల్లువేయించాడు.

— మహదేవి వెంకటాచార్యులుగారిని ఎండలో నిలవబెట్టి 35 రూపాయలు వసూలు చేయించాడు.

— దామెర వెంకట నరసింహనారాయణంగారి 35 మామిడిచెట్లు, విస్సావఝల వెంకట్రామయ్యగారి 10 మామిడి, 16 జీడిమామిడి, 1 వుసిరి, 1 నేరేడుచెట్లనూ, బసవరాజు పురుషోత్తంగారి జాయింటు మామిడితోటలో 26 మామిడి, 21 జీడిమామిడిచెట్లను నరికించాడు.

— దోసపాటి సత్యనారాయణగారి యింటితాళం పగులకొట్టి, యింట్లో కాపురంపెట్టాడు.

— కొరపాక రామలింగం యింటిముందు అరుగుపు కుండలు పగులకొట్టించాడు.

— తన దుర్మార్గాలకు వంగిరాలేదని రైతులకు చాకలి, మంగలి పగ్గె రాకుండా బహిష్కారము చేయించాడు.

ఇలాగే ఎన్నో దౌర్జన్యాలు అమానుష చర్యలు చేయించాడు. గ్రామ జాతర్లకనీ, కొలుపులకనీ సొమ్ము వసూలుచేసికాజేశాడు.

ఇట్టి దౌర్జన్య చర్యలతో గ్రామస్థులు విసిగి వేసారిపోయారు. ఏమైనాసరే దౌర్జన్యాల నెదుర్కోవాలని దీక్షబూనారు. రైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీల కృషితో ఐక్యమయ్యారు. అన్ని కులాల ప్రతినిధులతో ఒక ఐక్య సంఘాన్ని ఎన్నుకున్నారు.

ఈ ప్రయత్నమూ, గ్రామస్థుల దీక్ష చూచి మొఖాసాదారు పలాయనమంత్రం చిత్తగించారు. గ్రామస్థులు తన ఇంటిమీదికి వచ్చి పడ్డట్టు భార్యతో పోలీసు రిపోర్టు యిప్పించాడు. కాంగ్రెసుకు ఓటిచ్చినందుకు గాను కమ్యూనిస్టులు తనపై దౌర్జన్యం చేయించుతున్నారని పోలీసు అధికారులకు తెలియపర్చాడు. పోలీసు విచారణ జరిగింది. విచారణలో అతని దుర్మార్గాలూ దౌర్జన్యాలూ రుజువయ్యాయి.

ఎలాగైనాసరే ఇంకా గ్రామస్థులపై కక్ష సాధించాలని అనేక మాయోపాయాలు పన్నుతున్నాడు. చుట్టుప్రక్కల వున్న మొఖాసాదార్లనూ, జమీందార్లనూ ఆశ్రయిస్తున్నాడు.

గ్రామస్థుల ఐక్య కృషివల్ల మొఖాసాదారుకు గంగవెఱ్ఱులెత్తుతున్నాయి.

— సుంకర వీరభద్రరావు

కార్యదర్శి, తిరువూరు తాలూకా రైతుసంఘం

ఐక్య కేరళరాష్ట్రం పేరుతో కొచ్చిన్ మహారాజు కుట్ర

ఇటీవలం స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిలు బడ్జెట్ సమావేశానికి ఇచ్చిన సందేశంలో కొచ్చిన్ మహారాజా రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశాడు.

(1) "కొచ్చిన్ సంస్థానాన్ని మలబారు, తిరువాన్కూరులతో కలిపి ఒక ప్రత్యేక కేరళ రాష్ట్రాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను. నా కొచ్చిన్ సంస్థానాన్ని కేరళ రాష్ట్రంలో కలిపివేయడానికి నాకు పూర్తిగా సమ్మతమే. ఈ నా భావాలతో మలబారు ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో, అభ్యుదయ భావాలు కలిగిన తిరువాన్కూరు మహారాజుగారు ఎంతవరకు అంగీకరిస్తారో తెలుసుకొని మద్రాసు ప్రభుత్వంతోను, తిరువాన్కూరు సంస్థానంతోను, సంప్రదింపులు జరపవలసిందని నేను మాదివానును తెలియపరిచాను.

(2) "రాజ్యాంగసభకు కొచ్చిన్ సంస్థానం ఎంతమంది ప్రతినిధుల్ని పంపించవలెనో ఇంకా ఇంతవరకు తేల్లేదు. అయినా, ప్రాతినిధ్య పద్ధతుల్ని గురించిన అనుమానాల్ని తొలగించడం కోసం నేనీ విషయం స్పష్టపరుస్తున్నాను. ప్రజలే తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు అనే శుభసందేశాన్ని మీ అందరికీ అందజేయ గలిగినందులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ ప్రకటన తప్పక చేస్తుంది."

ఇది నిజంగా అధికారాన్ని వదులుకోవడమేనా?

కొచ్చిన్ మహారాజాగారి ఈ ప్రకటన వెలువడిన వెంటనే కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు, కాంగ్రెసు తరఫున అఖిలభారత రాజ్యాంగ సభకు ఎన్నుకోబడిన ప్రతినిధి అయిన శ్రీమతి దాక్షాయిణీ వేలాయుధన్ "ఇది ఒక చరిత్రాత్మక సందేశం అనీ, ఇందువల్ల మహారాజాగారు లక్షలాది ప్రజల ప్రేమను చూరగొన్నారనీ అభినందించింది

మద్రాసులోవున్న కేరళ సమాజంకూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చింది. కొచ్చిన్ మహారాజాను కొనియాడుతూ ఒక సందేశాన్ని కూడా పంపింది.

తిరువాన్కూరు దివాన్ సర్ సి. పి. రామస్వామి అయ్యరుకూడా తన ప్రత్యేక ధోరణిలో ఇలా అన్నాడు. కొచ్చిన్ మహారాజా సూచించిన ఐక్య కేరళరాష్ట్ర నిర్మాణం అంటే తిరువాన్కూరు సంస్థానాధిపతి తన అధికారాన్ని వదులుకోవడమే అవుతుందన్నాడు. అంటే దీని అర్థం కేరళ ప్రజలందరి శ్రేయస్సుకోసం కొచ్చిన్ మహారాజా తన మహత్తర అధికారాన్ని త్యాగం చేస్తున్నాడని.

కొచ్చిన్ సంస్థానాధిపతి ప్రకటనను కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వున్న బండారం బైటపడుతుంది.

కొచ్చిన్ మహారాజా ఇలా చెప్పాడు.

"మలబార్, కొచిన్, తిరువాన్కూరులు కలిపి ఒకే కేరళరాష్ట్రంగా ఏర్పడాలి అంటే పూర్వంనుంచి ప్రజలకు, రాజులకు వుండే సంబంధాలకు భంగం కలిగించనటువంటి పరిపాలన పద్ధతిని అవలంబించాలి.

"ఇందువల్ల మారాజ కుటుంబం తన అధికారాన్ని వదులుకుంటుందని అర్థంకాదు. కాని, తప్పకుండా కొన్ని మార్పులుమాత్రం జరగాలి.

"మా రాజ కుటుంబంయొక్క కార్యకలాపాలు మా చేతుల్లో సురక్షితంగా వుంటాయి అనీ, రాజుగారి చట్టబద్ధ సర్వోన్నత పదవికి న్యూనతను ఆపాదించే ఎటువంటిపనినీ మీరు చేయరు అనే సంపూర్ణవిశ్వాసంతోనే ఇంతటి మహత్తరబాధ్యతను మీకుఒప్పగిస్తున్నాము."

రాజ్యాంగ సంస్కరణలనే ముసుగుతో బ్రిటిష్ ప్లాను సాగించడానికి ఎత్తు

ఇ. యం. ఎస్. నంబూద్రిపాద్

పై సమాహరించిన ప్రకటనలోని "రాజకుటుంబంయొక్క కార్యకలాపాలు రాజవంశం యొక్క 'సర్వోన్నత పదవి'" అనే మాటల ప్రయోగంవల్లనే మహారాజాగారి ప్రకటనలోవున్న [illegible] అవుతుంది.

ఆచరణలో నేడు జరుగుతూన్నది ఏమిటి?

— ఈ ప్రకటనకు ఒకనెలరోజుల క్రితమే హరిజనులు పబ్లిక్‌రోడ్లను ఉపయోగించే విషయంలో ఇరింజలకుడ వద్ద ఒక ప్రజా పద్యమం ప్రారంభమయింది పబ్లిక్‌రోడ్ల మీద నడిచినందుకుగాను అనేకమంది హరిజనుల్ని కొచ్చిన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. క్రూరంగా హింసించింది. కమ్యూనిస్టుపార్టీ, సంస్థాన ప్రజామండలి, వివిధ అస్పృశ్యసంఘాల ఐక్య ఆందోళన ఫలితంగా ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వును ఉపసంహరించుకోవాలిసివచ్చింది.

— ఈ ఉత్తర్వును ఉపసంహరించుకొన్నప్పటికి రాజకుటుంబీకులే హరిజనుల్ని ఇ.కా చాలా నీచంగాచూస్తూఉన్నారు. అంటరానితనం ఇప్పటికీ ఘోరంగా అమలుజరుగుతూనేఉంది హరిజన యమ్. యల్. సి. లు మహారాజాని ఒక ప్రత్యేక సమయంలోనే గాని తదితర సమయాల్లో చూడగూడదు. హరిజనులకు 'దర్శనం' ఇచ్చిన వెంటనే మహారాజా మళ్ళీ 'శుద్ధి' చేసుకుంటాడు.

— కొచ్చిన్ సంస్థానంలోఉన్న భూమి శిస్తు విధానం రైతుల్ని పీల్చిపిప్పిచేస్తూఉంది.

సెటిల్మెంటుయాక్టు ద్వారా సక్రమమైన శిస్తు నిర్ణయంజరగలేదు. సెటిల్మెంటుయాక్టు తయారుచేయబడిన రోజుల్లో ఉన్న శిస్తు విధానమే సక్రమమైనది అని ప్రకటించబడింది (1930 మలబారు సెటిల్మెంటుయాక్టు ప్రకారం ఖర్చులు వగైరాలకుపోను మిగిలిన పంటలోమూడింట రెండువంతులు సక్రమమైన శిస్తు అని నిర్ణయింపబడింది. కాని 1942 లో ప్రవేశపెట్టిన కొచ్చిన్ సెటిల్మెంటుయాక్టు అనేక విషయాల్లో మలబారుయాక్టునే అనుసరించినప్పటికీ శిస్తువిధానంలో మాత్రం దాన్ని త్రోసిపుచ్చింది. ఈనాడున్న అత్యధిక శిస్తులే సక్రమమైనవి అని ప్రభుత్వం ప్రకటించింది)

— ఇక హింసావిధానాన్ని గురించివేరే చెప్పనవసరంలేదు. జన్మిల (పెద్ద పెద్ద భూస్వాములు) నిరంకుశాధికారం విచ్చలవిడిగా కొనసాగుతూఉంది. అరీకోడ్ అనే ప్రదేశంలో ఒకజప్తి రౌడీల్ని ఉపయోగించి రైతుసంఘ నిర్మాణంకోసం పాటుపడుతూండే ప్రజామండలి సభ్యుల్ని, కమ్యూనిస్టుపార్టీ సభ్యుల్ని, ఇతావా తె. వారినీ ఈనాటికీ ఘోరాతిఘోరంగాహింసిస్తున్నారు. సంస్థాన పోలీసులే జన్మిలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.

— నూటికి నలభై నంతుల భూమి రాజకుటుంబీకుల స్వంతకమతంక్రింద, ప్రభుత్వ దేవాలయాలక్రిందవుంది. మిగతా భూమిలో కూడాఅధికభాగం రాజకుటుంబంతో సంబంధబాంధవ్యాలు కలిగివున్న జన్మిల చేతుల్లోనే వుంది. అందువల్లనే ప్రభుత్వం ఈనాటి భూమిశిస్తువిధానాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రయత్నిస్తూంది.

కులమత:శర్మిని రెచ్చగొట్టి తన పెత్తనాన్ని నిలబెట్టుకోడానికి అహోరాత్రులు పాటుపడే ఇలాటి మహారాజా ఒకేఒకసారి అమాంతంగా ఐక్యకేరళరాష్ట్ర నిర్మాణానికి, ఎన్నుకోబడిన [illegible] రాజ్యాంగసభకు పంపడానికి. [illegible] మేమిటి?

ఇందులోవున్న రహస్యాన్ని ఆలోచిస్తే తేలికగానే తెలుసుకోవచ్చు. 'క్విట్ కాశ్మీర్' ఉద్యమం ఎంత చండప్రచండంగా జరుగుతూ ఉందో కొచ్చిన్ ప్రజలు దాన్ని ఏ విధంగా బలపరుస్తూన్నారో మహారాజా తెలుసుకున్నాడు. (నెహ్రూ అరెస్టు అయిన సందర్భంలో కొచ్చిన్ సంస్థానంలో అనేక బ్రహ్మాండమైన ప్రదర్శనాలు జరిగాయి. "సంస్థానాధిపతుల్ని సింహాసనాలనుంచి దింపాలి." అనే గంభీర నినాదాలు సంస్థాన మంతటా ప్రతిధ్వనించాయి) ఈ ప్రజావుద్యమ ప్రవాహాన్ని లాఠీలు, జైళ్లు అరికట్టజాలవని గ్రహించాడు. కాబట్టి 'ప్రజాస్వామికం' అనే పేరుతోనే కొంత తతంగం చేయదలచుకున్నాడు.

పై తరగతులవారికి మాత్రమే ప్రజాస్వామిక సూత్రాన్ని అన్వయించే పక్షంలో రైతు కూలీలమీద ఎప్పటిలాగే తన నిరంకుశాధికారం చలాయించవచ్చు. ఇందువల్ల 'రాజకుటుంబ గౌరవానికి' 'రాజవంశ ఔన్నత్యానికి' ఏ మాత్రం ముప్పు వాటిల్లదు.

తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాధీశ్వరులు తమ తొత్తులైన పెట్టుబడిదార్లు, పెద్ద భూస్వాముల ద్వారా మొత్తం కేరళ ప్రజలందరిమీద పెత్తనం సాగించడానికే కొచ్చిన్ మహారాజు సూచించిన ఐక్యకేరళ రాష్ట్ర నిర్మాణం ఉపయోగిస్తుంది. ఈ ప్లాను మహారాజాగారి ఒక్క బుర్రలోనుంచే ఊడి పడిందికాదు. తెరవెనక జరుగుతూఉన్న నాటకాన్నికూడా తెలుసుకోవాలి.

కౌన్సిల్లో మహారాజాగారి ప్రకటనను చదివింది దివాన్ సర్ జార్జి బోగ్ (ఆంగ్లేయుడు) అనే విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి,

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్ర

నాలుగు సంవత్సరాలకుపూర్వం అనాటి మహారాజా ఒక కొచ్చిన్ పౌరుణ్ణి దివానుగా ఉంచుకోవాలి అనుకున్నాడు. కాని పొలిటికల్ డిపార్టుమెంటు అందుకు అంగీకరించలేదు. దిక్షన్ అనే ఒక అంగ్లేయుణ్ణి దివానుగా నియమించింది. తర్వాత దిక్షన్‌ను బ్రిటిష్ ఇండియాకు రప్పించినప్పుడు అతనిస్థానంలో ఇప్పుడున్న బోగ్‌ని పంపింది.

ఈనాడు ఆ యూరోపియన్ దివానే ఐక్యకేరళ రాష్ట్రనిర్మాణం మహారాజాగారి ఉద్దేశం అని ప్రకటిస్తున్నాడు. తన యిష్టం వచ్చిన దివాన్‌ని కూడా నియమించుకోడానికి అధికారంలేని మహారాజాకు స్వంత ఉద్దేశం అనేది వుందా?

ఓ సర్ జార్జిబోగ్‌దొరా! మహారాజు పేరుమీద పొలిటికల్ డిపార్టుమెంటు ఉద్దేశాన్ని నీవు చాటుతున్నావు కేరళరాష్ట్రం విడివిడి భాగాలుగా ఉండడంవల్ల నీ యూరోపియన్ యజమానుల దోపిడీకి కొంత ఆటంకంగా ఉంది. (కేరళలో మూడోవంతు (మలబారు) నేడు కాంగ్రెసు ప్రభుత్వం చేతుల్లోఉంది) అందువల్లనే ఐక్యకేరళ రాష్ట్ర నిర్మాణంఅనే కొత్తప్లానును తీసుకొచ్చావు. ఈవిధంగా కొచ్చిన్ హార్బరుని, టీ, రబ్బరు టెక్స్టైల్, పీచు, పెంకు, పరిశ్రమల్ని సురక్షితంగా బ్రిటిష్ పెట్టుబడిదారుల చేతుల్లో అట్టిపెట్టాలని చూస్తున్నావు.

నీ సహచరుడైన సర్ సి.పి. రామస్వామి అయ్యరు ఈ ప్లానును వ్యతిరేకిస్తున్నాడంటే ఇంకా అతను వెల్లింగ్టన్ రోజుల్లోనే ఉన్నాడు.

క్రిప్సు - వేవెల్ యుగంలో ప్రవేశించలేదు. లేకపోతే ఎప్పుడో అంగీకరించి ఉండేవాడు.

[illegible] కేరళ రాష్ట్ర నిర్మాణం జరగాలి

— కేరళ ప్రజలమైన మేము సంపూర్ణ ఐక్య కేరళ రాష్ట్రాన్ని కోరుతున్నాం. కాని రాజుల, మహారాజుల పెత్తనాన్ని మాత్రం అంగీకరించం. ప్రజాస్వామిక సూత్రంమీదనే ఆధారపడి కేరళరాష్ట్ర నిర్మాణం జరగాలి.

— ఈ రాజులు, మహారాజులు ప్రజానిర్ణయానికి బద్ధులై ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజుల పరిపాలన ఫలితంగా ప్రజల జీవితం నానాటికి దుర్భర మైపోయినది. ఈ రాజ కుటుంబీకుల భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు.

— మేము ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాని పెట్టుబడిదారుల, జమీందారుల ఆధిపత్యాన్ని మేము కోరడంలేదు. వయోజన ఓటింగుతో ఓట్ల దామాషాప్రకారం ఎన్నుకోబడిన ఒక్క రాజ్యాంగసభే భావి కేరళరాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

మార్షల్ టిటో

కమ్మరిపని చేసేడువాడు మహానాయకుడు ఎలా అయ్యాడు? ఆయన తన దేశ స్వాతంత్ర్యం గురించి గావించిన కృషి ఏమిటి? ప్రజారాజ్య నిర్మాణానికి పడిన కష్టాలు ఏమిటి? ఎన్నో భాషలు, జాతులుగల దేశంలో ఆ సమస్యను ఎలా పరిష్కరించి ప్రజారాజ్యాన్ని నిర్మించాడు? ప్రపంచంచే వాగడబడిన ఈ మహానాయకుని జీవితంనుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. చదవండి. యుగోస్లావియా ప్రజారాజ్య నిర్మాత మార్షల్ టిటో జీవిత చరిత్ర.

వెల 0—8—0

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

★ ప్రతిష్ఠకోసం పాకులాడి వేలకొలది వ...

ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజాక్షేమానికి విని...

"తిండి, గుడ్డ కావాలంటే కాంగ్రెసుకు ఓటివ్వండి." అని నినాదాలిచ్చారు. నీవల్ల దగ్గర కాంగ్రెసువాదులు ఎలక్షను రోజుల్లో. ముక్కువమంది ప్రజలు కాంగ్రెసుకు ఓటిచ్చారు. కాంగ్రెసు మంత్రివర్గము ఏర్పడింది. సధాని ప్రకాశం పంతులుగారు ఈ పదవి నోకిపోయిన మొదటిరోజుల్లో "ప్రజల సేవ కలము, మేము ప్రజలందరికి పార్టీ కతీతంగా సదుపాయాలు చేస్తా"మన్నారు. గాననసభయొక్క మొదటి సమావేశము లోనే మంత్రులు జీతాలు రు 500/- లు నుంచి రు 1600/-లకు హెచ్చించారు. జీవిత పరిమాణము పెరిగింది కాబట్టి, మంత్రులకు ఇతర ఆదాయాలు లేవు కాబట్టి, యింటిగొడవ లేకుండా పనిసాగించాలంటే జీతాలు ఎక్కువ చేయాలని వాదించారు. న్యాయమే. మన మంత్రులకు జీతాలు హెచ్చిస్తే, మనమే సంతోషిస్తాము. కాని మనదేశంలో మంత్రుల కంటె దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్న కష్టజీవులున్నారు. దినమంతా కష్టపడినా తిండిలేదు. కుటుంబభారముతో కృంగిపోతున్నారు.

స్కావెంజర్ల పరిస్థితి

అందరికంటె నికృష్ట జీవితాన్ని గడుపుతున్న ... ముని... పాలిటీ, పంచాయితీ బోర్డులలో పనిచేసే స్కావెంజర్లు, స్వీపర్లు, క్లీనర్లు, దుర్గంధముతో కూడిన మలిన మట్టి, మున్కు, చెత్తనీరు శుభ్రపరుస్తూ కుటుంబాలతోసహా పట్టణాల ఆరోగ్యాన్ని కాపాడే వేలకొలదిగావున్న యీ శ్రమజీవులు జీతాలు పెంచి తమ జీవిత పరిస్థితి బాగు చేయమని అడిగారు. నిర్లక్ష్యముగా నిరాకరించి సమ్మెకు కారకులయ్యారు మన మంత్రులు. జాగులేకుండా తమకు మూడు నెల్లు జీతాలు పెంచుకొన్నారు కాని మునిసిపలు కార్మికుల జీతాలు పెంచమంటే "తాందర పడుతున్నా"రన్నారు. సమ్మె నోటీసు మామూలుగా 15 రోజులు కాకుండా నెల రోజు లిచ్చినా లెక్కచేయక సమ్మెకు కారకులయ్యారు. సమ్మెకు ముందు జరిపిన సంప్రదింపులన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వము అవలంబించిన మొండి పట్టుదల మూలంగా 18 దినాలనుండి ముఖ్యంగా ఆంధ్రలో ప్రజలు, కార్మికులు సమ్మెమూలముగా బాధలు పడుతున్నారు. విశాఖపట్నం మొదలు మదరాసువరకు ముఖ్యప్రాంతా లన్నిటిలోనూ సమ్మె సాగుతూంది. స్థానిక అధికారులు తాత్కాలిక కోర్కెలు అంగీకరించినచోట మాత్రము సమ్మె అపుదల చేయబడింది.

కోర్కెలు న్యాయమైనవి

మునిసిపలు పనివారలకోర్కెలు విపరీతమా? వీరికిచ్చే జీతాలు 10, 15 సంవత్సరాలనుంచి మార్పులేకుండా ఉన్నాయి. ఎన్నో సార్లు జీతము ఎక్కువ చేస్తామని వాగ్దానము యివ్వడము మూలంగా యిచ్చిన సమ్మెనోటీసుల్ని తిరిగి ఉపసంహరించుకోవడము జరిగింది. బెజవాడ మున్సిపాలిటీ నోటీసును బట్టిచూస్తే గవర్నమెంటు జి. ఓ ప్రకారము వీరి జీతాలు రూ. 4 నుంచి రూ 12 వరకు మాత్రమే యివ్వాలన్నారు. అంతకంటె ఎక్కువ చేయడానికి అధికారములేదన్నారు. 20 సంవత్సరాలు పనిచేసిన వారికి కూడ రూ. 12 కు మించలేదు. కార్మికులు కోరిన వేతనము రోజుకి రూ. 1-0-0 మాత్రమే. వృద్ధులైతే

యాల్సివచ్చితంగా అమలుపర్చి, పనినుంచి తీసివేస్తారు. వృద్ధాప్యములో జీవించడానికి సరియైన గ్రాట్యూటీ యివ్వటలేదు. జీవితమంతా మున్సిపాలిటీకి ధారపోసిన మీదట, ముసలితనంలో ఎవరిపై ఆధారపడతారు? మన స్థానిక, పురపాలకసంస్థల ఉద్దేశాన్ని బట్టి, తమకు వారిరీపూర్తియైతే యీ కార్మికులు జీవించ వలసిన అవసరము లేదన్న మాట. యుద్ధం వచ్చినప్పటినుంచి సరకుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే ప్రభుత్వము లోపలి కరువు భత్యము నిర్లక్షిస్తూ 1940 నుంచి నెలకు 1-0-0 మొదలుకొని రెండు సంవత్సరాలనుంచి మాత్రము 16-0-0 యిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లోనూ జీవిత పరిమాణము పెరిగినప్పటికీ కరువుభత్యము పెంచలేదు. జీవితపరిమాణానికి అనుగుణ్యంగా కరువుభత్యం పెంపువలగురించి కేంద్రప్రభుత్వము చేసినసూచనలేత్రోసివేయబడ్డాయి. కార్మికులు మాత్రము అదనంగా రు 6 లు కరువుభత్యము మాత్రము కోరారు. నెలవులు, ప్రావిడెంటు ఫండు మొదలుగునవన్నమెంటు పనివారలకు అమలులోఉన్న యితర సాధారణ కోర్కెలు కార్మికులు కోరితే ... మాకిష్టములేదు... అధికారులు ...

కార్మికులకు జబ్బులకుబలి

యుద్ధం మూలంగా జీవితపరిస్థితులు చాలపట్టణాల్లో అంటు వ్యాధులు హెచ్చవుతున్నాయి. కలరాలు మహామారీలు కూడ అక్కడక్కడ పొడచూపుతున్నాయి. పనిలో సరియగు రక్షణలేకపోవడం మూలంగా విసర్జించిన మలినపదార్థాలు శుభ్రపరచడములో చాల కార్మికుల కాటు-బాలు యీజబ్బులకు ఆహుతి అవుతున్నారు. అంటువ్యాధులతో బాధపడని కార్మికులు బహుఅరుదు. క్షయ, ఉబ్బసము, కుష్ఠు, చర్మరోగాలు ఈకార్మికులను ఎల్లప్పుడూ పీడిస్తాయి. చావు సంఖ్య ఎక్కువగా ఉండడము మూలంగా వీరి కుటుంబాలు పెరుగుటలేదు. అందుచేతనే వారి దుర్భర జీవితాన్ని చూస్తున్న ప్రజలు "ఈ కార్మికుల కెంత జీతమిచ్చినా ఋణము తీరదు" అంటారు. కాని మన స్థానిక పురపాలక సంస్థలు, కాంగ్రెసు పెద్దలు వీరిని గురించి మరచిపోయారు. లేకపోతే సమ్మె పరిస్థితులు రానిస్తారా?

లోకలుబోర్డుల అరాచకం

మన ఆంధ్రలో మున్సిపాలిటీల, పంచాయితీ బోర్డుల పరిస్థితులు వేరే చెప్పనక్కరలేదు. చాలచోట్ల ఈబోర్డులుబాధ్యతలేనినామినేటెడ్ సభ్యులతో నిండివున్నాయి. ప్రజల సొత్తు సక్రమంగా వినియోగింప బడటంలేదు. లంచగొండుల, స్వార్థపరుల చేతుల్లో పడి పట్టణారోగ్యము నానాటికి పాడవుతూంది. అరాచక పరిపాలన సాగుతూంది. ఎడ్మైనిస్ట్రేటర్ల సాంప్రదాయం పురపాలకసంస్థల్లో యింకా సాగుతూనేవుంది. ఇటువంటి స్వార్థపరులు కార్మికుల పరిస్థితుల్ని బాగుచేస్తారా? రావుసాహెబులతోనూ, దొంగ వ్యాపారులతోను, జస్టిసుపార్టీ గులాములతోనూ కూడిన ఈ సంస్థలు పీద కార్మికులపై జరిపే అక్రమ చర్యలను మన కాంగ్రెసు మంత్రులు సహితము బలపరుస్తున్నారంటే కాంగ్రెసు మంత్రులెంత గుడ్డితనంగా ప్రవర్తిస్తున్నారో తేటతెల్లమవుతుంది

బెజవాడ జనాభా తీసుకుంటే యుద్ధానికి పూర్వముకంటే నేడు రెట్టింపు పెరిగింది. 1,40,000 ప్రజలకు 600 మంది మ్యునిసిపల్ పనివారలు మాత్రము పనిచేయాలి. కార్మికుల సంఖ్య మాత్రము పెరగలేదు. మొత్తము 74 మైళ్ల రోడ్లు వగైరా తుడవాలి యుద్ధానికి పూర్వము 6 లక్షలు ఆదాయమైతే నేడు 13½ లక్షల ఆదాయం ప్రజల నుండి తీసుకుంటున్నారు.

అయితే ఏంచేస్తున్నారు ఈ ప్రజలకు పనియోగిస్తున్నారాలంటే లేదు. పట్టణారోగ్యము బొత్తిగా చెడిపోయింది. యుద్ధానికి పూర్వము కంటె ఎక్కువ మురికి కాల్వలతో, దోమలతో, బుర్దలతో, సరియైన రోడ్లులేక, లైటింగ్ సరిగాలేక, పాఠశాలలు సక్రమంగా నడవక, ఆస్పత్రులలో మందులు చాలక, ప్రజలు ఎన్నోపాట్లు పడుతున్నారు. మున్సిపల్ కంట్రాక్టర్లు మాత్రము మేడలు కట్టిస్తున్నారు. ఎక్కువభాగం పన్నులు పీదల దగ్గరనుంచి వసూలుచేస్తున్నా సదుపాయాలు మాత్రం పీదలకులేవు. ధనికులకు. పీదలకు ఒకేరకపు పన్నులు, యుద్ధం ధర్మమా అంటూ మున్సిపాలిటీలలో కౌన్సిలర్లుగా నామినేటు చేయించుకొని ధనికులు తమ వర్గముయొక్క హక్కులు కాపాడుకొంటున్నారు ఇది ప్రతిచోటావున్నపరిస్థితి.

ప్రజలడబ్బు దుర్వినియోగము

డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారో మచ్చుకు బెజవాడ విషయం తీసుకుచూద్దాం. 1943-44 సంవత్సరంలో జనాభా లెక్కల కమీషనరు వగైరా జీతాలకు రూ 42,000 అంచనావేసి, అసలు రు 45,000 లకు ఖర్చు చేసారు. అదే సంవత్సరములో పట్టణ ఆరోగ్యానికి రూ 18,000 అంచనావేసి, రూ 5,600 మాత్రమే ఖర్చుపెట్టారు. 40 వేలమంది ప్రజల ఆరోగ్యము ఎలా పాడయినా నిర్లక్ష్యంచేసి ఈ ఉద్యోగుల సదుపాయాలుమాత్రం పూర్తిగా కాపాడారు. సర్వసాధారణంగా మున్సిపాలిటీల సిద్ధాంతము ప్రజల సొత్తుతో. కంట్రాక్టర్ల, ఉద్యోగుల, కౌన్సిలర్ల సదుపాయాలు కాపాడుకోడమే. మున్సిపలు కార్మికునికి రూ 16 కరువుభత్యం

కాంగ్రెసు మం...

★ ———— సి. వి. ...

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియ...

యిస్తే హెల్తు అఫీసరుకు రూ 160 కరువుభత్యము. నెలకు కొన్నివందలు పుచ్చుకొనే హెల్తు ఆఫీసరుకు పాపము కరువుబాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ ప్రజలసొత్తును దానంచేస్తోంది. కాని మున్సిపలు కార్మికులు మాత్రము కరువుభత్యము రు. 8/లు ఎక్కువచేయమంటే, డబ్బులేదని సాకులు. అధికారులేమో ప్రజలపై పన్నులు వేస్తామని బెదరింపులు. ఈవ్యాసంలో స్థానికసంస్థలు ప్రజలసొత్తు యేవిధంగా దుర్వినియోగము చేస ... వివరాలు సాధ్యము ... కులు స... గాబట్టి... అరాజకపరిపాలన ... పట్టణ ప్రజల ... అభివృద్ధిచేసే పోరాటాన్ని ... సాగిస్తున్నారన్న సంగతి పట్టణ ప్రజలు తెలుసుకోవాల్సి వుంది.

పరిష్కారానికి విరోధులు

కాని బాధ్యతలేని ... ప్రకాశాలు వస్తున్నవన్నగమేమిటి? సమ్మెకు తాము కారకులైయుంకా తీవ్రపరిస్తే ప్రజలే నష్టపోతారు. కార్మికులను ప్రజలను విడదీసి దుష్ప్రచారము, అసత్య ప్రచారమూ సాగించవలెనన్న నేషనలు వార్ఫ్రంటు ప్రచారకులతోనూ సంకుచిత కాంగ్రెసు వాదులతోనూ అట్టి ప్రచారం సాగిస్తున్నారు. నామినేటెడ్ సభ్యులతో, ప్రైవేటు పాలకుల ... లతో కూడిన ఈసంస్థలకు కార్మికుల కోర్కెలు విపరీతంగా కనబడతాయి. పరిష్కార మార్గము కాదు, వీరికి కావలసింది. ఈ సమ్మెలో తమ

మున్సిపల్ కార్మికుల సమ్మెను విచ్ఛిన్న...
రాజమండ్రి యువజన కాంగ్రెస్ చేసిన ...

యువజన కాంగ్రెస్‌వారి "ప్రజాసేవకు" గురియైన మున్సిపల్...

...న్సిపల్ కార్మికుల పొట్ట కొట్టకండి ★

యోగించాలిగాని బెదరిస్తే సమ్మెలు పోవు

...లకు విజ్ఞప్తి

రావు ———— ★

...న్సిల్ అధ్యక్షులు

...కపిడికి అభివృద్ధిచేసుకోవాలని ప్రయత్నము. ఈ సమ్మెమూలంగా ప్రజలసొత్తు దొంగకూలీలకు యితరులకు విరివిగా ఖర్చుపెట్టే అవకాశము పొందడానికే వారి ఎత్తులు. కార్మికులకు దినానికి 1-0-0 యిచ్చుటకు నిరాకరిస్తున్నారుకాని, పోటీ దొంగకూలీలకు దినానికి రు 2-0-0 నుంచి 3-0-0 వరకు ఖర్చుచేస్తున్నారు. వీరికి కల్లు, సారాయికి ఖర్చుపెట్టడమే కాకుండా వీరి కావలాకు పెత్తనాలు సాగించేవారికి బత్తెములకు ప్రజాసొత్తు వృధాచేస్తున్నారు. న్యాయ... కోర్కెలు తీర్చడానికి ఎన్ను... అందరికి అంచజ్ఞా ప్రజలనే నెంతో సంతోషిస్తూ యీనాటి ...యునపరచిన... ప్రజా ఆరోగ్యానికి తీవ్రనష్టము కలుగజేస్తున్నారు.

ఇంకా నీచకృత్యాలకు దిగారు, పోలీసుల సహాయముతో కార్మికులను యిండ్లనుంచి తరుముటకు ప్రయత్నాలు సాగించారు. రేషనింగు బియ్యము యివ్వమని బెదరించారు. కార్మికులను అన్నివిధాల భీభత్స పరచుటకు ప్రయత్నాలుచేశారు. కానీ ఈ బ్రహ్మాండమగు పోరాటంలో కార్మికుల స్త్రీలు, పిల్లలు, అమోఘమైనధైర్యసాహసాలతో విరోధులు చేసే మోసాలను ధైర్యంతో ఎదుర్కొన్నారు.

ఇంతటితోఆగకుండాసాగక పోలీసులు లాఠీలు విరివిగా ఉపయోగించారు. మొదట పోటీగా తెచ్చిన అమాయకపు దూరప్రాంతపు యానాదులు సెటిల్మెంటులో ఉంచిన సి. టి. యాక్టువారలు, విశాఖలో జైలు ఖైదీలు తాము ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలిసిన మీదట పనిచేయమంటే పోలీసులు వీరిని కొట్టుట, బెదరించుట మొదలుపెట్టారు. పికెటింగు జరిపేచోట్ల పోలీసులు స్త్రీలను, పురుషులను లాఠీలతో బాదుతున్నారు. స్త్రీలు సహితము పోలీసులకు వెరువక తగిన పాఠము చెప్పుటకు ముందుకు వస్తున్నారు. కాంగ్రెసు మంత్రివర్గము నిస్సిగ్గులై కార్మికులను లొంగదీయుటకు నిర్బంధము పుయోగిస్తుంటే ఎంత అవినీతికి దిగజారుతూవుందో దేశానికి వెల్లడి అవుతుంది. ప్రకాశంపంతులు కార్మిక సంఘాలను గుర్తించి బెదరింపులు చేస్తున్నారు. డేనియల్‌థామస్ బెజవాడ పోలీసులను దౌర్జన్యము సలపమని సలహా యిచ్చారు. అప్పుడే కాంగ్రెసు మంత్రివర్గము కార్మికుల కెటువంటి సౌకర్యాలు కలుగచేస్తుందో ... తెలియవస్తూ వుంది. నీచప్రజలపై అవలంబించే యీ కోరజి యితర ప్రజాసామాన్యాన్నంతా కూడ దెబ్బతీస్తుందన్న సంగతి గుర్తించాలి. ఎవరిప్రాపకానికై కాంగ్రెసు మంత్రివర్గము పారిశ్రామికులకు ... కార్మికులను బెదరించడము. ఏమ్యూనిస్టు వ్యతిరేకతను వెళ్ళ... దారితీస్తుందో, అ... కాంగ్రెసు... ...న్నారో చూద్దాము.

కాంగ్రెసు వాదులు దొంగ కూలీలా?

ఆంధ్రలో అన్నిచోట్ల సమ్మెను భగ్నము చేయడానికి "ప్రజాసేవ" పేరులో దొంగ కూలీలపని కాంగ్రెసు వాదులు చేస్తున్నారు. ప్రజలను మోసగించడానికి, వారున మ్యునిసిపలు వ్యతిరేకముగా ప్రవర్తించడము మూలంగా పట్టణ ఆరోగ్యాలకు తోడ్పడేదిలేదు. సమ్మెదారులను రెచ్చగొట్టి, పోలీసుల సహాయముతో నిర్బంధ విధానము యింకా సాగించాలనే పేకి ఎత్తు. నేడు కాంగ్రెసువాదులకు నిర్మాణ కార్యక్రమం పీదల పొట్టకొట్టడంక్రింద మారింది. వారికి నిజమైన సేవచేయాలని కోరికుంటే యిన్నాళ్ళుగా పట్టణాల్లో మురికి కాల్వలు, తుక్కు, మాగర వుంటుంటే పరిశుభ్రం చేయాలనేవుద్దేశ్యం ఎందుకు లేకపోయింది? ఇవ్వాళ కార్మికులు తమ హక్కులకై సమ్మెచేస్తుంటే వారి హక్కులను బలిపెట్టి, తమ కాంగ్రెసు నాయకులపై ఒత్తిడిచెచ్చి, పీదలకు సహాయపడే దానికి బదులుగా సమ్మెదారులను రెచ్చగొట్టడానికి దొంగకూలీలవలె సమ్మెను భగ్నపర్చచూడటం, పోలీసులు, అధికారులు, మంత్రుల మెప్పును పొందాలని ప్రయత్నించడం చాల నీచమైనపని. ప్రజానీకమంతా యిటువంటి మోసపు కృత్యాలను పూర్తిగా నిరసిస్తుంది. సమ్మెదారులు దొంగకూలీలకైనా నచ్చచెప్పి ఒకరిపొట్ట నొకరు కొట్టరాదని చెప్పగలుగుతున్నారు కాని. యీ కాంగ్రెసు దేశభక్తులకు, సమ్మె విచ్ఛిన్నకారులకు మాత్రము చెప్పుట సాధ్యముకాదు.

ప్రభుత్వ నిస్తబ్ధత

మున్సిపలు కార్మికులను ఎదుర్కొనుటకు కాంగ్రెసు ప్రభుత్వము ఎన్నికుట్రలనుపన్నుతోంది. ... కన్సిలి యేషన్ ... కుండా, సమ్మె పరిష్కారానికి తాత్కాలిక షరతులను అంగీకరించకుండా, నెలరోజులలో బోర్డు తయారుచేసుమంది. జాగుచేసి కార్మికుల కోర్కెలు వాయిదావేయవలెనని తప్ప వేరువుద్దేశము కనబడుటలేదు. ప్రతిష్ఠ కొరకు ప్రాకులాడుతూ సమ్మెపరిష్కారానికి యూనియను ప్రతినిధులతో సక్రమమగు సంభాషణలు జరపక, దొంకతిరుగు మార్గాలు అవలంబిస్తోంది. కన్సిలియేషనుబోర్డు వచ్చి ఏమి చేసింది? అయ్యగారేం చేస్తున్నారయ్యా అంటే చేసిన తప్పులు దిద్దుకొంటున్నారన్నట్లుగా వుంది. కన్సిలియేషనుబోర్డు వృధా అని ప్రభుత్వము కండ్లు తెరచి యిప్పుడు కాబినెట్‌కమిటీ యే షరతులను గురించి విచారించాలని పూనుకొంటోంది. కన్సిలియేషనుబోర్డును బెజవాడకువచ్చి లాఠీ చార్జీలు జరిపి 66 గురు కార్మికులను అరెస్టు చేసినా మాట్లాడలేదు. ఇదీ కన్సిలియేషను కార్యక్రమము.

అగస్టు 21, 22 తేదీలలో కాబినెట్ సబ్ కమిటీ మున్సిపల్ పనివారల జీతాలగురించి విచారణ జరుపుతుందని ఒక పక్క చెబుతూనే మరొకపక్క మదరాసులో కార్మికులపై పోలీసులు లాఠీల ప్రయోగించి 150 ని గాయపరచి ఒక కార్మిక స్త్రీని లాఠీతో చావగొట్టారు. ప్రకాశంపంతులు శాసనసభలో "సమ్మెలను అణచివేస్తాను" అని గర్జించిన దానికి ప్రథమ కబళంగా కార్మిక స్త్రీ బలి అయింది.

కన్సిలియేషను బోర్డు విచారణకు నెల రోజులు వృధా కాలయాపన అన్న విషయము దిగమ్రింగి ప్రభుత్వము కాబినెట్ సబ్ సమావేశానికి మొదలుపెట్టింది. ప్రజలకు ఇబ్బంది కాకుండా తాత్కాలిక సౌకర్యములను కలుగచేసి, అవార్డు త్వరితం చేస్తామని వాగ్దానంచేస్తే సమ్మె అపుచేయ వచ్చునని యూనియను ఇచ్చిన సలహాకు సమాధానం లేదు. దానినిబట్టి సమ్మె పొడిగించాలని ప్రభుత్వమే ఉద్దేశిస్తున్నట్లు వెల్లడిఅవుతుంది. అయినా ఇప్పటి వార్తనుబట్టి కాబినెట్ సబ్ కమిటీ మీటింగులో తాత్కాలికంగా వేతనం హెచ్చించుటకు అంగీకరించినట్లు వార్త తెలుపుతూ, సమ్మె అపుదల చేస్తేగాని ఈ తాత్కాలిక హెచ్చింపు వెల్లడి చేయమని

మంత్రులు ప్రతిష్ఠకు ప్రాకులాడుతున్నారు. పీద ప్రజలతోనా మంత్రులపోటీ.

ప్రకాశంపంతులు పదవిలోకి పోయిందెందుకు? ప్రజల సేవకా లేక పెట్టుబడిదారుల కార్మిక శక్తిని అణగద్రొక్కడానికా? లేక ఎడ్మినిస్ట్రేటర్ల సాంప్రదాయాన్ని నిలబెట్టడానికా? సమ్మెలు కాంగ్రెసు ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలనే వుద్దేశంతో సాగిస్తున్నారంటున్నారు. ఇది వెర్రిభ్రమ. ప్రజల క్షేమము కోరితే సమ్మెలులేకుండా కార్మికులకు జీవిత సౌకర్యాలు కల్గించాలి. సమ్మెలు తీవ్రము కాకుండా హక్కులను తక్షణమే గుర్తించి అమలుపర్చాలి. సమ్మెలు ప్రకాశంపంతులు కొరకుగాని కాంగ్రెసు మంత్రివర్గము కొరకుగాని వచ్చినవికావు. ఆర్థిక సంక్షోభం మూలంగా సమ్మె వాతావరణం ఏర్పడుతోందని కాంగ్రెసు అధ్యక్షుడు నెహ్రూ పండితుడే ఒప్పుకున్నాడు.

ఒకమూల లక్షలకొలది లాభాలు సంపాదిస్తూ అధిక లాభాలతో మురుగుతూ పెట్టుబడి దారులు కార్మికుల కొనుగోలు శక్తిని పోగొట్టడంమూలంగా సమ్మె వాతావరణం ఏర్పడుతోంది. అందుచేత ప్రజామంత్రివర్గము ... ప్రధాన కర్తవ్యము ... మార్గాలు నిర్ణయించడమైవుంది. కాని మన రాష్ట్ర మంత్రివర్గములా చేయుటంలేదు. మొదట శాసనసభ సమావేశములో తమ జీతాలు హెచ్చించుకొన్నారు. ప్రజంపు రేషనింగు బియ్యము రెండు ఔన్సులు తగ్గించారు. జరుగుచున్న శాసనసభ సమావేశములో పీదలను కొట్టి ధనికులకు లాభము కలుగజేసే బడ్జెటును ప్రతిపాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీద ప్రజల శ్రేయస్సు ఎట్లా కాపాడతారు?

ప్రజలకు మేలుచేస్తేనే కాంగ్రెసు ప్రతిష్ట

ఇప్పటికైనా కాంగ్రెసు మంత్రులు తమ పాత భావాలను వదలి కష్టజీవుల హక్కులను కాపాడాలి. కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక ఏమైంది? మూడునెలల్లోనే మంత్రులు ఎన్నికలప్రణాళిక మరచిపోయారా? కార్పొరేషను, మునిసిపల్ పనివారలు సమ్మె కాంగ్రెసు మంత్రివర్గానికి అగ్ని పరీక్ష అయింది. నిర్బంధ విధానము, బెదరింపులు మాని కార్మికుల న్యాయమగు కోర్కెలన్నీ అంగీకరించి ఎట్టిషరతులు లేకుండా అందరినీ పనుల్లోకి తీసుకోవాలి. సమ్మెదినాలకు జీతాలివ్వాలి. కార్మిక నాయకులపై కేసులన్నీ రద్దుచేయాలి. శిక్షల రద్దుచేసి కార్మికులను విడిపించాలి. నిర్బంధాలకు కారకులైన పోలీసులపైనా, అధికారులపైనా తీవ్రచర్య తీసుకోవాలి. కార్మిక సంఘాలను గుర్తించాలి.

...చ్ఛిన్నం చేయడానికి ...చేసిన ఘోరణాలు

...మున్సిపల్ ...లు.

యువజన కాంగ్రెస్‌వారిచే విధ్వంసం చేయబడిన ఇత్తడి కార్మికసంఘ కార్యాలయం

తూర్పుయూరప్‌లో

వ్యవసాయ విప్లవం

పండించేవారికే ఫొలం

మీ కాపీకి ముందే జాగ్రత్తపడండి

వెల 0-3-0

ప్రజాశక్తి కార్యాలయం: బెజవాడ

'క్విట్ ఇండియా'

సుంకర సత్యనారాయణ

ఓడ ఎక్కినీ లండన్ పట్నం
నేడే పో పోరా,
పాటిలేదు నీ వాగ్దానాలకు
మూట గట్టవేరా ఓడ॥

సాగనేల నిప్పుచ్చి వేరమీ
చావు బ్రతుకు పోరాటంలో,
రక్తమోడ్చి స్వాతంత్ర్యం తేవలె
రాదుర రాజీ బేరంతో ఓడ॥

కాలువ గట్టెను నెత్తురు 'జలియన్
వాలా బాగ్' న ఒకనాడు,
మరచుటెట్లు కాశ్మీరున జేసిన
మారణహోమం ఈ నాడు? ఓడ॥

కొల్లగొట్టి మా ఇల్లు పూర్తిగా
గుల్లజేసి పారేశావు,
కార్మిక కర్షక హృదయ పీఠముల
కరకు కత్తులను గుచ్చావు ఓడ॥

గుటకలు మింగుచు మా రక్తంబును
గటగట గిటగట తాగావు,
తాగిన నెత్తురు కక్కే రోజులు
దాపురించె [illegible]

నాయకులంతా తలలువంచి, ఏ
సాయము జేయక జారినను,
వీరులు ఈ ప్రజలానుగు, పొంగరు
పోరాటంబును సాగెదరు ఓడ॥

ప్రజాద్రోహులీ మహారాజులకు
పోయేకాలం వచ్చింది
నీ యీ నీచపు కావలి కుక్కలి
నీతో తీసుకు పో పోరా

ఓడ ఎక్కి నీ లండను పట్నం
నేడే, నేడే, పో పోరా॥

గ్రంథావలోకనం

అరుణ రేఖలు

గేయ సంపుటం; రచయిత తెన్నేటి సూరిగారు, మహోదయ ప్రచురణలు.

పుస్తకాలకు: రాధేశ్యామ్ ఏ జ న్సీ స్ గవర్నరుపేట - బెజవాడ

అని వ్రాయాలి. వెల 10 అణాలు.

తెన్నేటి సూరిగారు అభ్యుదయ కవి మొదటి గేయంలో తమ ఆశయాన్ని వారిలా చెప్పుతున్నారు.

"తరుణారుణ ప్రభా తరళ రేఖను నేను,
తొలిసంజ ఉషస్సులో వెలుగులందించాను.
అంధకారము చీల్చి అవతరించాను
శిఖరేఖనై దిశల శోభింపచేశాను..."
"మృతజీవులెల్లారు బ్రతుక జేశాను
చైతన్యమూర్తినై జీవమిచ్చాను
విప్లవోత్సవ తరళ వీరగీతికను
విశ్వకార్మికుల ప్రాణోచ్ఛ్వాసమేను..."
"మానవ స్వాతంత్ర్య 'మాగ్నకార్టా'పైన
రక్తాక్షరములతో వ్రాలు చేసేశాను...."

రచయిత ఆశయం గొప్పది. ఈ 'అరుణ రేఖలు' చదివితే సూరిగారు కృతకృత్యు లయ్యారనిపించుతుంది. వారిని హృదయ పూర్వకంగా అభినందించాలని అనిపించు తుంది.

[illegible] హృదయాన్ని ద్రవింప జేస్తుంది. 'కన్నీటి కాలువ' అనే గేయంలో వారేమంటారో చూడండి!

"దిక్కులేని జాతి తెలుగుల్ల జాతి,
దిక్కులేని పశువు తెలుగుల్ల పశువు,
కన్నీటి కాల్వలో కాలుపెట్టినది ..."

'మాతృగీత' అనే పాటలో సూరిగారు తెలుగుతల్లికి ఎలా స్వాగతమిచ్చారో వినండి!

"తల్లిరానేవచ్చె, తరవాయె రాకింక!
చల్లగా మన తెలుగుతల్లి రానేవచ్చె-
ప్రణమిల్లి జయగీత పాడండి మ్రుదితీరి
ముక్కోటి తెలుగుల్లు మొరయండి
జయగీతి..."

కులమత భేదాలు మాని ఐకమత్యంతో వుండి తల్లికి సంతోషం కూర్చుదామని ఎలా చాటుతున్నారో చూడండి!

"కులములని మతములని కూటికా!
గుడ్డకా!
చిలిచి తగవులు రేపు పలుకులేలా?
ముక్కు మాటలు మీరు మానండిరా,
అమ్మవింటే కోప పడుతుందిరా ...
అంటరాదని యోకసు, అధికుని
మని యొకసు
గొంతుల్లు కోసుకుంటారా!—
తల్లికంటను బిడ్డ లొరిగేనురా!
తల్లివింటే కోప పడుతుందిరా!
"యుగయుగాలుగ వీరయోధులనె కన్నచిర
తల్లివమనాక యింత తలవంచిరా!
పారతంత్ర్యపు బ్రతుకు బ్రతుకనేలా?
స్వాతంత్ర్య యోధులై సాగండిరా!!!

'బలి గుర్రం' అనే పాటలో కార్మికులను రచయిత యిలా ఉద్బోధించారు:

"కోటిచేతులు చాచి, కోటిగొంతులు మొరని
కంచుగుండెలు పగుల, గర్జించగా లేచి.
ముక్కోటి దేవతల మూపుల్ల కంపిల్ల
కూలిమాటనగండిరా! అన్నాలు చాలవని
చెప్పండిరా!"

'క్విట్ ఇండియా' అనే పాటలో తెల్ల వాళ్ళను యిలా హెచ్చరించుచున్నారు:

"తెల్లవారా! తెల్లవారా!
మాయదారి మల్లెవారా [illegible]
ఇల్లువిడి [illegible] యోగమ్ము [illegible]
కొల్లగొట్టువేళ దాటెనోయ్!
ఓ మాయదారీ మల్లెపూంగా!
ఇంటివారు మేలుకొన్నారోయ్!"

'పరవళ్లు' అనే గేయంలో రాయబారు లుగా వచ్చిన మంత్రిత్రయాన్ని చూపుతూ భారత ప్రజలను యిలా మేల్కొలుపు తున్నారు:

"వేటగాళ్ళుంటారు వచ్చారోయి! కలని
మాటున్న పులులపై దూకండి....
హావభావాలుల పులులు పొంచి తావాదేను
కన్నేసి పనిగట్టి మసలాలి!
తిన్నగా గురిచూసి కొట్టాలి!"

అంటున్నారు. 'శస్త్ర సన్యాసం' అనే పాటలో మన నాయకమ్మన్యులను యిలా హెచ్చరించుతున్నారు:

"శస్త్ర సన్యాసముల అప్పుడే నటనోయి!
ముప్పు గడచినలాగు, తెప్పిరోతున్నావు..
సామ్రాజ్యవాదంబు చచ్చిపోయినదేమొ,
ధనిస్వామ్య పీడ తలలు తెగినదేమొ
తప్పటడుగోయి క్రొత్త సాముజేస్తున్నావు—
చిచ్చుల్ల పిడుగులా వచ్చి పడుతున్నావు-
కన్నుమూయకు తమ్ముడా!
ముమ్మంచె.
కత్తిమాయక తమ్ముడా.... "

ఇలాంటివే అనేక పాటలు ఉత్సాహాన్ని పురిగొల్పేవి వున్నాయి. రచయిత ప్రస్తుతం మన ప్రజల దీనావస్థను చూస్తున్నారు. వారిలో రేగుతున్న విప్లవాగ్నులను గమనించుచున్నారు. చైతన్యం పొందిన ప్రజా శక్తులు సాధించనున్న స్వర్ణమయ భవిష్యత్తులో వారికి సంపూర్ణ విశ్వాసముంది. అనంగతి 'మహోదయం' అనే పెద్ద గేయములో సూరిగారు తేటతెల్లం చేసికొన్నారు. ఇప్పటికే చాల పొడుగయింది కాబట్టి ఇంకా ఉదాహరణలు యివ్వలేక పోతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే—సూరిగారి 'అరుణ రేఖలు' ప్రతిఒక్కరూ చదివి ఆనందించ దగిన, పాడి ఉత్సాహంపొందదగిన పాటలు. అభ్యుదయం కోరేవారందరూ ఆదరించదగిన పుస్తకం.

ఆకాశదీపం

ప్రకాశకులు:
విశ్వసాహిత్య గ్రంథమండలి,
బెజవాడ.

[illegible] వెల ముప్పావులా.

దీనిలో 'ఆకాశ దీపం', 'అమ్మా!', 'ఉన్మాదిని', 'మాపాయి', 'జిజ్ఞాస' అను ఐదు కథలున్నాయి. ఇవి సుప్రసిద్ధ హిందీ రచయితలైన జయశంకరప్రసాద్, పాండేయ బేచన శర్మ, చండీ ప్రసాద్, పరిపూర్ణానంద వర్మ, వగైరాగార్లు వ్రాసినవి. వేమూరి ఆంజనేయశర్మగారు అనువదించారు.

'అమ్మా!' అను కథలో విప్లవోద్యమంలో పాల్గొని ఉరికంబాలెక్కిన యువకుని తల్లి వహించిన చిత్రించబడింది. ఆ కుటుంబానికి ఆప్తుడైన జమీందారుని మనోభావాలు, విప్లవకారుని కుటుంబంతో తనకు సంబంధం వుందని తెలిస్తే, ఏమికొంపమునుగుతుందో అనే భయం వాస్తవికంగా చిత్రించబడ్డాయి.

'ఉన్మాదిని' ఒక త్రాగుబోతు వ్యభిచారి అయిన భర్తవల్ల భార్యపడే అవస్థలను తెలిపే కథ; రోగిష్ఠి బిడ్డను రక్షించడానికి ఆమె తాపత్రయాన్ని చక్కగా నిరూపించుతుంది. ఒక షోకిల్లా ఆమెను లొంగదీయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆమె అవస్థ చూచాక హృదయం కరిగి పశ్చాత్తాపపడుతాడు. కాని బిడ్డ మరణించుతుంది; తల్లి ఉన్మాదినియై నదీ గర్భంలో కలిసిపోతుంది.

'మాపాయి' అను కథలో హిందూషాహుకారు, సంతర్పణచేసి మాపాయి దక్షిణ ఇస్తాడు. ముస్తఫా అనే ముస్లిం బీదకుర్రాడు ఆ సంతర్పణకు వెళ్ళినందున దేవాలయం మైల పడిందని హిందూప్రజలను ఆ బీదపైకి రెచ్చగొడుతాడు. ఆ గుంపు అతని ప్రాణాలు తీస్తారు. ముస్తఫా తల్లి ఆ హిందూ షాహుకారు తన మానం, ధనం హరించిన ద్రోహి అని గ్రహించుతుంది. ఆమె రెచ్చిన జనాన్ని "నాయనలారా! బిచ్చగాళ్ళకు మతాలులేవు. మనందరికి ఒకటేమతం. అదే బీదతనం, దాదే మన జన్మభూమి" అని హెచ్చరించుతుంది.

పైమూడూ చక్కని కథలు. అనువాదం చక్కగా నడిచింది. అనువాదకులు "ప్రపంచము స్వార్థాంధం" లాంటి ప్రయోగాలు రాకుండా చూడడం అవసరం. "జిజ్ఞాస" లాంటికథలు అనువదించడం వృధాశ్రమ అనుకుంటాను.

— "చంద్రం"

ప్రియమైన అబ్బాయిలూ, అమ్మాయిలూ!

చాలామంది గుంపులు గుంపులుగా బయలేరి జెండాలు పుచ్చుకుని 'స్వతంత్ర భారత్‌కీజై' అని అంటారు. నువ్వు చాలా సార్లు అవిలాపు వినేవుంటావు. 'జై' అన్నప్పు డెల్లానీకు ఏదో చెప్పలేని ఆనందమూ, ఉత్సాహమూ కలుగుతుందికదూ! ఎందుకని?

బాలబాలికలకు

మనదేశం

అయితే - విను. మనదిచాలా పెద్దదేశం. ఇంత దేశంకూడా ఎవరికిందనో పడివుంది. వాళ్ళకింద మనం పడివుండడంవల్ల ఎన్నో కష్టాలు వస్తున్నాయి. చూడు. మన పల్లెటూళ్ళ రోడ్లన్నీ మోకాలిలోతు బురదతో నిండివుంటాయి. లేపోతే రాళ్ళు రప్పలతో ఎత్తుపల్లాలుగావుంటాయి ఇళ్ళన్నీ పూరి గుడిసెలుగా ఏడుస్తాయి. గోడలు సున్నం లేక మాసికలు పడివుంటై.

చదువుకుందామంటే స్కూళ్ళు వుండవు. కట్టుకోడానికి బట్టలులేవు. మన నాన్నలు అన్నలు మనం మంచంమీదనుంచి లేవక ముందే పొలం వెళ్లిపోతారు. తిరిగి రాత్రికి మనం నిదరపోయాకవస్తారు పండగనాడు కూడా మనతో ముచ్చటగా మాటాడాలన్న తీరికవుండదు ఇవన్నీ నీకు తెలుసుగా! ఇంతకష్టపడి పండిస్తే సంక్రాంతిపండగనాడు కూడా మనఇంట్లో కావలసినంత ధాన్యం వుండదు. ఇలా చెప్పుకుపోతే చేటభారత మవుతుంది .... ఇన్ని కష్టాలు ఎందువల్ల?

మనంవున్న ఈ పెద్దదేశం మనకిందలేదు. అలాగాకుండా ఈ దేశం మనంకిందనే వుంటే ఎలా వుంటుందనుకుంటావు?

పైనరాసిన కష్టాలు ఏమీవుండవు. అమ్మా, నాన్నా మనకోసం తీరిగ్గా పాటుపడతారు. చక్కనిపాఠశాలలు, పుస్తకాలు వుంటాయి. హుషారుగా ఆడుకోడానికి ఎన్నో ఆటస్థలాలుంటాయి. మనవూళ్ళు ఇలాకాకుండా ఎంతో అందంగా శుభ్రంగా వుంటాయి. ఇప్పటిలాగా మున్సబులు, కరణాలు. పోలీసులు మనల్ని ఏడిపించరు. వాళ్ళని చూచి మన పెద్దవాళ్ళు ఇప్పటిలాగా దాక్కోరు .... ఇలా ఎన్నో సుఖాలు కలుగుతాయి..... తెలిసిందా?

మనం ప్రతివాళ్ళమూ ఇవన్నీ కోరుతాం. ఇవన్నీ కావాలంటే మనదేశాన్ని మనమే ఏలుకోవాలి. మనల్ని ఏలుతున్నవారు మనదేశం నుంచి వెళ్ళిపోవాలంటే నీవూ మేమూ కలిసి ప్రయత్నిస్తే వీలవుతుంది. తప్పకుండా మనమే గెలుస్తాం!!

ఇప్పుడు నీకే తెలుస్తుందను కుంటాను. 'జై' అనగానే నీకుఎందుకు ఉత్సాహంకలుగుతుందో....అందుకే మనపిల్లలంతా దేశాన్ని ప్రేమించాలి.

దేశమును ప్రేమించుమన్నా!
మంచియన్నది పెంచుమన్నా!

ఈ పాటను నువ్వు విన్నావుకదా? మీరంతా ఆదివారంనాడు ఈ పాట నేర్చుకోండి:

ఈ వుత్తరం నీస్నేహితులకి చదివి వినిపించు. నా అభివందనాలు మన మిత్రులికి తెలియచెయ్యి. నువ్వు బాలసంఘంలో చేరావా? వెంటనే ఉత్తరంవ్రాయి.

ఆశీర్వచనాలతో,

విజ్ఞానం - వికాసం

ఛాన్సు - క్రమపద్ధతి

'సత్య'

ఒక తల్లి తన నగలమ్మి చదివిస్తూంది కొడుకుని. కొడుకు అన్ని పరీక్షలు తరగతిలో ఉన్నాడు. కొద్దినెలల్లో చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో చేరి, డబ్బు సంపాదించి పెడతాడని ఆశపడుతూంది. కాని ఒకరోజు రాత్రి తల దిమ్ము అంటూ వేగంగా పడుకున్నాడు. మర్నాడు ప్రొద్దుటికి మంచం మీద శవం; ఆ తల్లి ఆశలన్నీ అడుగంటాయి.

మగపెళ్ళివారు వస్తున్నారని వంటలు తయారుచేసుకునిసిద్ధంగాఉన్నారుఆడపెళ్ళివాళ్లు పెళ్ళికొడుకును బండిదిగగానే చూద్దామని పెళ్ళికూతురు వీధి ప్రక్కగదిలో ఆత్రుతతో వేచిఉంది. కాని పెళ్ళికొడుకుదారిలోఒకచిన్నవాగు వద్ద నరదాకు దిగి, కదలుతున్న [illegible] ఎక్కబోయి, మధ్యగా పడిపోయి మరణించేడని దారుణమైన వార్త.

ఇటువంటి సంఘటనలను చూస్తే, ఛాన్సు అన్నది విషయాలను నిర్ణయిస్తుందని, ఏ సంఘటనను ముందుగా ఊహించి చెప్పలేమని అనిపిస్తుంది. ఒక్కొక్క మానవుని జీవితం [illegible] మానవులందరి సమూహమైన మానవ సంఘం, దానిగతికూడా ఛాన్సువలననే నిర్ణయింపబడుతుందనుకొంటారు కొందరు. అంతేగాని సంఘం కొన్ని సూత్రాలప్రకారంమార్పు పొందుతూందని, ఆ సూత్రాల ప్రకారం సంఘం ఏ విధంగా మార్పు పొందగలదు అనే విషయాన్ని సూచించవచ్చునని అంటే వీరు ఒప్పుకోరు. వ్యక్తిగత జీవితాల్లో దొరకని క్రమపద్ధతి సంఘంలో మట్టుకు ఎలాగ ఉండగలదంటారు.

ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇటువంటి దృష్టాంతముంది. యురేనియము రేడియము మొదలైన పదార్థాల తాలూకు పరమాణువులు కొన్ని ప్రతి క్షణం బ్రద్దలవుతూ ఉంటాయి. ఒక పదార్థాన్ని తీసికొన్నామనుకోండి. అందులో ఎన్నోకోట్ల పరమాణువులు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రతి క్షణం బ్రద్దలవుతూ వుంటాయి. యే క్షణంలో కాని యే యే పరమాణువులు బ్రద్దలవుతాయి, ఏ పరమాణువులు విచ్ఛిన్నాన్ని తప్పించుకోగలవు అంటే ఏమీ చెప్పలేము. ఒకపరమాణువు బ్రద్దలయిందంటే బ్రద్దలవడానికి ఏమీ కారణం లేదు. ఛాన్సు వలన అది అలాగా బ్రద్దలయింది. యింకో క్షణంలో ఛాన్సువలన ఇంకో పరమాణువు బ్రద్దలవుతుంది. ఫలానా క్షణంలో ఫలానా పరమాణువు బ్రద్దలవుతుందని ముందుగా చెప్పలేము. అంతా ఛాన్సువలన జరుగుతూంది.

ఆధునిక విజ్ఞానం వలన విశ్వానికి మూలములయిన పరమాణువుల ప్రవర్తన ఛాన్సు వలన నిర్ణయింపబడుతూందని తెలుస్తూంది. ఇది పై రకంగా వాదన చేసేవారికి ఉత్సాహం కలిగించింది. కారణాలు, ఫలితాలు, కార్యకారణ సూత్రం, ముందుగా నిర్ణయించడం అంతా మిధ్య అన్నారు. విశ్వంలోని కదలిక అంతా ఛాన్సు వలననే నిర్ణయింపబడుతుంది. అంతేగాని దీనిలో నిర్ణయత్వం (determinism) లేదన్నారు.

కాని ఒక సంగతి మరచిపోకూడదు. రేడియోయాక్టివు పదార్థంలోఉన్న పరమాణువులలో ఏపరమాణువు, ఏక్షణంలో బ్రద్దలవుతుందో చెప్పలేకపోయినా, ఆ విషయం ఛాన్సువలన నిర్ణయింపబడినా, ఆపదార్థంలోని ఇన్నిపరమాణువులు ఫలానాక్షణంలో బ్రద్దలవుతాయని ముందుగానిర్ణయించి చెప్పవచ్చును. ఆవిషయాన్ని ప్రయోగమూలంగా ఋజువుపరచవచ్చును. మొత్తంమీద అపరమాణువులగుంపు కొన్ని నిర్దిష్ట సూత్రాల ప్రకారం ప్రవర్తిస్తుంది. వ్యక్తిగతంగా నిర్ణయత్వంలేకపోయినా, అవ్యక్తుల సమూహం ప్రవర్తనకి ఒకరకమైన నిర్ణయత్వంవస్తూంది కనుక వ్యక్తిగతమైన ఒక పరమాణువు ప్రవర్తనకి సూత్రాలు లేకపోయినా, వాటి సమూహ ప్రవర్తనకి సూత్రాలుఉన్నాయి.

ఈ విషయంలో లాగే, వ్యక్తిగతంగా మానవుని జీవితంలో నిర్ణయత్వం లేకపోయినా, మానవుల సమూహమైన సంఘంలో ఒక విధమైన నిర్ణయత్వముంది. సంఘగతి కొన్ని సూత్రాలపైన ఆధారపడి వుంటుంది. ఆసూత్రాలను తెలిసికొన్నప్పుడు సంఘగతిని ముందుగా ఊహించి చెప్పడానికి వీలవుతుంది.

ఎమ్, ఎస్, ఎమ్ రైలుకింద 1947 వ సంవత్సరంలో ఏఏవ్యక్తులుపడి మరణిస్తారో చెప్పలేకపోయినా, వరసగా ఐదేళ్ళు ఆ కారణంవలన మరణించిన వారి సంఖ్యలను చూస్తే, 1947 లో కూడా సుమారుగా ఎంతమంది మరణిస్తారో చెప్పవచ్చును. సమూహాల ప్రవర్తనలోఉండే సూత్రాల మూలంగానే ఇన్సూరెన్సుకంపెనీలు మొదలైనవి లాభాలను తీస్తున్నాయి.

వ్యక్తిగతంగాఉన్న ఛాన్సు ఎలాగయితే గుంపుయొక్క సూత్రాలను రద్దుపరచడం లేదో, అలాగే వ్యక్తిగతంగాఉన్న 'ఫ్రీవిల్' కూడా గుంపుసూత్రాలను వ్యతిరిక్తం చేయలేదు. సంఘంలో ప్రతిమానవుడు తనకిష్టం వచ్చినట్టు నడుస్తాడు గదా, సంఘంగతిలో నిర్ణయత్వ మేలాగుండగలదు అని ప్రశ్నించవచ్చును. వేరువేరు మనుష్యులు వేరు వేరు ఇష్టాలతో పోతున్నప్పుడు, అవి పరస్పర వ్యతిరేకములై, ఒకదానినొకటి సంహరించుకొంటాయి. అంతేగాక మనుష్యుల ఇష్టాలు, కోర్కెలు అప్పటి పరిస్థితులమీద కొంతవరకు ఆధారపడిఉంటాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణ్యమైనవి కాకపోయినప్పుడు ఆచరణ యోగ్యము కాకపోవచ్చును. అందువలన మొత్తంమీదసంఘగతి వ్యక్తిగతమైన ఇష్టాలమీదకాక, నిర్దిష్ట సూత్రాలమీద ఆధారపడగలదు

ఛాన్సువలన, లేక కొద్దిరాజుల ఇష్టాల వలన చరిత్ర అంతా నిర్ణయింపబడిన దనుకోవడం అసమంజసం. క్లియోపాత్రా (ఈజిప్టురాణి) ముక్కు ఇంకొద్దిగా పొడుగుంటే, చరిత్ర అంతా మారిపోయిఉండును అంటారు ఇటువంటివారు. కాని చరిత్రలో ఒక క్రమపద్ధతిని చూపెట్టి, చరిత్రనడకలో సూత్రాలను కనుగొన్నాడు కారల్‌మార్కు.

నాటిక

మున్సిపల్ సమ్మె

వాసిరెడ్డి భాస్కరరావు

స్థలం — బెజవాడ.
సమయం—సాయంత్రం 5 గంటలకు

(ఒక డాక్టరు, ఒక వకీలు, మాట్లాడుకుంటూ ప్రవేశం)

డా:- అసలు మనఆంధ్రులే పట్టి ఆరంభశూరులోయ్.

వ:- అదేమిటి అలా అంటున్నారు?

డా:- ముప్పైసంవత్సరాలనుంచి ఆంధ్ర రాష్ట్రంకోసం పనిచేస్తూ ఉంటే ఇప్పటికీ అతీగతీలేదు. అప్పుడే 'విశాలాంధ్ర'కోసం ఆందోళన సాగిస్తాం అంటే ఎలా ఏడుస్తుంది?

వ:- అసలు 'విశాలాంధ్ర' మన జన్మహక్కు అంటారా? కాదంటారా?

డా:- (చేతిలో ఉన్న పంకెక్రర తిప్పుకుంటూ) జన్మహక్కే అనుకో అయితే మాత్రం...........

వ:- మన జన్మహక్కును మనం అడగడంకూడా తప్పా?

డా:- తప్పు ఒప్పుమాట అలా ఉంచు, మెల్లిమెల్లగా ఒక్కొక్క మెట్టే ఎక్కాలిగాని అన్నీ ఒక్కసారే కావాలంటే వస్తాయా?

వ:- ఆదినివేళ స్వరాజ్యం రాకముందే కాంగ్రెసు సంపూర్ణ స్వరాజ్యంకోరింది. అది కూడా తప్పేనంటారా?

డా:- దానికీ దీనికీ సంబంధంఏమిటోయ్, కాంగ్రెసు మీమాదిరిగా జమీందారీ విధానం పోవాలనీ, తెలంగాణాను ఆంధ్రదేశంలో కలపాలనీ, పాకీవాళ్ళ జీతం పెంచాలనీ అన్నీ కలగాపులగం చేయడంలేదే?

వ:- ఇందులో కలగా పులగం ఏముంది? ఎవడి కడుపులో మండితే వాడే జీతం పెంచాలంటాడు.

డా:- పెంచమని అడిగితే బాగానేఉండు. కాని మాటకుముందు ఈ సమ్మె లేమిటంట?

వ:- అడిగీ అడిగీ విసుగెత్తింది. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఆలకించే దిక్కులేకపోతే చివరకు సమ్మెకు దిగారు.

డా - అప్పుడే తొందరపడితే ఎలాగోయ్. మొన్ననేగా కాంగ్రెసు ప్రభుత్వం వచ్చింది. కొంచెం ఓపిక పట్టాలి.

వ:- నెలకు 500 చాలవని కాంగ్రెసు మంత్రులు 1500 తీసుకోవడం బాగానేఉంది. కాని నెలకు 16 చాలవు 31 ఇవ్వమని సమ్మె చేస్తే తొందరా.

డా:- (చేతిలో ఉన్న అగ్గిపెట్టెను తీసి చిలుం నిగరెట్టు ముట్టించి ఆకాశంవైపు చూచి పొగ వదలుతూ) మీ కేం హాయిగా సమ్మె చేయిస్తారు. బెజవాడ అంతా ముడుగెత్తిపోతూ ఉంది. ఎన్నడూ అలవాటులేని మా బోటి రకం ఏ కాలవకి ఏడుస్తాం. అదీ ఒక నరక లోకంలాగా ఉంది. పోనీ, అలాగే కాసేపు తలవంచుకుందాం అనుకున్నా పైన పోలీసు కేసులు ఎలా చావడం?

వ:- రెండురోజులకే మీరు ఇలా అంటే ఎప్పుడూ ఆ నరకంలోనే పడిఉండే పాకీ వాళ్ళ గతి ఏమిటండీ?

డా:- ఏదోవాళ్ళకు అలా అలవాటు అయిపోయింది. ఆ కాంగ్రెసువాళ్ళ పుణ్యమా అంటూ అప్పుడప్పుడు ఆ రోడ్లు తుడుస్తున్నారు కాని లేకపోతే....

వ:- ఏం? ఆరోడ్లు తుడిచి చీపురు పట్టి గొడ్డుదానికి జమలు [illegible]

డా:- ఏం చెప్తా [illegible] పట్టుమంటే ఒక్కసారి అవుతుందా? కబుర్లు చెప్పినంత సులభంగాదు, పనులుజేయడం. సరే వస్తాను. మాటల్లోబడి నీవుకూడా నాతో పాటు క్లబ్బుదగ్గరకు వచ్చావే? ఎక్కడకు వెళతావు ఏమిటి?

వ:- ఇక్కడికే. అడితీకి. ఇవ్వాళ కట్టెపుల్లలు వచ్చాయట. తెచ్చుకుందాం అని.

డా:- (హడావుడిగా) ఏంటి? కట్టెపుల్లలు వచ్చాయా? ఏ అడితీకి?

వ:- ఇదే. యిక్కడున్న పాయిబుల అడితీకి.

డా:- అరే! యింతవరకు చెప్పకుండా వున్నావేంటి? పద వెళదాం.

వ:- క్లబ్బుకు వెళ్ళరూ?

డా:- క్లబ్బుమాట దేవుడెరుగు? ముందు కట్టెలకోసంపోదాం పద.

వ:- తొందరేంవచ్చిందండీ! రేపు ఉదయం తెచ్చుకోవచ్చు.

డా:- మాబాగా చెప్పావ్. ఇప్పటికే 16 రోజులనుంచి ముసురుబట్టి కట్టెపుల్లలులేక నానాఅవస్థలు పడుతూఉంటే ఇంకా రేపటికి వాయిదావేయడమా? ఇంతలోనే అడితీకి వచ్చిన ఆకాసిని పుల్లలూ అయిపోయాయి అంటే దానుడి తిప్పలు పెరుమాళ్ళకెరుక. ఇకరేపు పొయ్యిలో పిల్లిలేవదు.

వ:- ఏమండీ డాక్టరుగారూ, పొయికిందికి పుల్లలులేనందుకే మీరంత తొందరపడుతూ ఉంటే పొయికిందికి పుల్లలూ, పొటకు గిన్నెసి గింజలులేని పాకీవాళ్ళు ఇంకా ఎంతతొందర పడాలండీ.

డా:- చాలు లేవోయ్, కబుర్లకేంవచ్చె. రేపు మాట్లాడుకుందాం. అందాకా వెళ్ళినతర్వాత తీరా ఆకాసినిపుల్లలూ దొరక్కపోతే రేపటి మంచి హోటల్ తిండేగతి. రా త్వరగా. పోదాం.... రా (అంటూ చేయిబుచ్చుకొని వకీలుని లాక్కుపోతాడు)

కొత్త సచిత్ర సాహిత్య మాసపత్రిక
అభ్యుదయ
ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ
యాజమాన్యాన బెజవాడ నుండి వెలువడుతుంది
అక్టోబరు నెల నుండి ప్రచురణ ప్రారంభం
సాహిత్యాభిలాషులంతా చందాదారులుగా చేరి ప్రోత్సహించండి
సం॥ చందారు 6—0—0 విడికాపీ 0—8—0

కనీ వినీ ఎరుగని కొత్త నాగరికత

సోవియట్ కార్మికుని వైజ్ఞానికాభివృద్ధి

—1940 లో ప్రత్యేకం కార్మిక సంస్థల తరపున 61[illegible] క్లబ్బులు.
—5 కోట్ల 30 లక్షల పుస్తకాలతో 28 వేల లైబ్రరీలు.
—2 వేల రేడియో (రిసీవింగు) స్టేషన్లు.
—12 వేల సినిమాహాలులు.
—30 లక్షల సభ్యులతో 1 లక్ష 9 వేల నాటక దళాలు.
—50 రైల్వే క్లబ్బులున్నవి.
—ట్రేడ్ యూనియన్ బడ్జటులో వీటికి మొత్తం 96 కోట్ల రూబుల్సు (సుమారు 150 కోట్ల రూపాయలు) ప్రత్యేకించారు.
—యుద్ధపురోజుల్లో ప్రత్యేకంగా సైనికులకు 13 వేల కార్మికసంస్థల దళాలు మొత్తం 20 లక్షల 50 వేల ప్రదర్శనాలిచ్చాయి.

జ్రార్ చక్రవర్తి కాలంనాటి రష్యాలో కార్మికులు విశ్రాంతి, విద్యలేక యీ నాటి మనం దేశంలోని కార్మికునివలె ఎంతో నికృష్టజీవితాన్ని అనుభవించారు. తెల్లవారకముందే చెక్కలు ముక్కలుచేసుకొని పనిచేసినా పొట్టనిండని స్థితిలో యింకా విశ్రాంతి ఎక్కడిది, విద్య ఎక్కడిది, ఆ నిరంకుశ చక్రవర్తిక్రింద అనేక యమయాతన అనుభవించారు. ఈ కష్టాలనుండి గట్టెక్కేమార్గం సంఘటిత కార్మికోద్యమమేనని గుర్తించారు. బలమైన కమ్యూనిస్టుపార్టీని నిర్మించుకొన్నారు. అపజయాలను నిరుత్సాహపడని అనేక అద్ధంకుల నెదిర్చారు. అంతిమ విజయం సాధించారు. 1917 లో మొదటి సారిగా శ్రామికుల ప్రభుత్వాన్ని స్థాపించి, ప్రపంచ కార్మికులకే ఆశాజ్యోతినిచూపారు. మొదట్లోనే దెబ్బకొట్టాలని యితరదేశ పెట్టుబడిదార్ల సాయంతో చెలరేగిన దేశీయపెత్తందార్లకు బుద్ధిచెప్పి సుస్థిరమైన ప్రజా ప్రభుత్వానికి పునాదులువేశారు.

విప్లవం తర్వాత

సోవియట్ రాజ్యాంగాన్ని స్థాపించుకొన్నాక, తమ కార్మికోద్యమాన్ని మరింత బలపరుచుకొని నరంలో ముఖ్యాన్ని [illegible] ...ప్రెడ్ [illegible] ఎప్పటినుంచి వారి ఆర్థిక జీవితాన్ని తీర్చి దిద్దడమేగాకుండా వైజ్ఞానికాభివృద్ధికూడ ఎంతో [illegible]

[illegible]

ఇంతేగాదు, ప్రతి రైలులోనూ, ఓడ లలోనూగూడ తప్పనిసరిగా క్లబ్బు వుండి, సినిమాహాలులుకూడా వుంటాయి. ఇంతెందుకు, ఎక్కడ కార్మికు డుంటే అక్కడల్లా తప్పనిసరిగా క్లబ్బు వుండాల్సిందే.

ఊకదంపు కబుర్లుండవు

ఆ క్లబ్బుల్లో ఏవో ఉబుసు పోవు వాదాలతో కాలం గడపరు. అనేకమంది అనుభవజ్ఞుల ఉపన్యాసాలతోను, సైనికుల అనుభవాలతోను తమ కర్తవ్యాన్ని తెలిసికొని ఉత్తేజితులై కార్యోన్ముఖులవుతారు. సైనికులు సెలవుమీద ఇళ్ళకువచ్చినపుడు సత్కరించి వారితో ఇష్టాగోష్ఠి జరుపుతారు. 1944 లో సోవియట్ ట్రేడ్ యూనియన్లు ఇలాంటివి 9 లక్షల 20 వేల ఉపన్యాసాలు యేర్పాటు చేశాయి.

పిల్లల క్లబ్బులు

పిల్లల విషయంమాత్రం అశ్రద్ధ చేయబడిందా లేదు. కార్మికుల పిల్లలకుకూడ ప్రత్యేక క్లబ్బుల నేర్పర్చారు. బడివదలిన తర్వాత పిల్లలు వాటిలోకివెళ్ళి కొయ్య విమానాలు తయారుచేయడం, కొయ్య ఇళ్ళను నిర్మించి ఆడుకోవడం చేస్తే, ఆడపిల్లలు [illegible] అల్లికలు, కేసు అల్లులూ వినోదంగా కాలం గడుపుతారు. అందమైన అల్లికలను ప్రదర్శనాల గదుల్లో ప్రదర్శిస్తారు. ప్రొద్దుపోతే [illegible]

[illegible]

అందువాటులో వుండడానికి అనేకం లౌడ్ స్పీకర్లు అమరుస్తారు. ఉదాహరణకు వోల్గా ఉపనదియైన 'ఖామా' నదివద్ద ఒక ఆర్టిలరీ ఫ్యాక్టరీ వుంది. ఆ ఫ్యాక్టరీ కమిటీ క్రింద ఒక రేడియో స్టేషనువుంది. దానికి 9830 లౌడ్ స్పీకర్లు అమర్చబడ్డాయి. దీని వల్ల ఎంతోమందికి ఉపయోగంగావుంది. ఇలాంటి క్లబ్బుల్లో కార్మికులు హాయిగా తనజీవితాన్ని నడుపుతున్నారు.

లైబ్రరీలు విజ్ఞానరాసులు

లైబ్రరీలు మాటాటా అంటే అవాక విజ్ఞానరాసులే. ప్రతి లైబ్రరీ వేలకొలది గ్రంథాలతో నిండివుంటుంది. వీటిలో పుష్కిన్, గోర్కీలాంటి ప్రఖ్యాత రష్యన్ కవుల రచనలేగాక, షేక్స్పియర్, రోమేన్ రోలా లాంటి ప్రసిద్ధ విదేశకవుల గ్రంథాలుకూడ వుంటాయి ఇవేగాదు, కళకు సంబంధించినవి, టెక్నికల్ గ్రంథాలు, నాటకాలు, నవలలు-అన్నిరకాల గ్రంథాలతో తులతూగుతూ వుంటాయి ఆ లైబ్రరీలు పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడమేగాక ఎప్పటికప్పుడు వచ్చిన కొత్తకొత్త గ్రంథాలు పరిచయం చేస్తారు లైబ్రేరియన్. ఇంతేగాదు. [illegible] ముఖ్యభాగాలు ఎత్తి చూపుతారు. అవసరాన్నిబట్టి అనేక మంది కార్మికులు [illegible] వుంటారు కొంతమంది ప్రత్యేకంగా చదివి వినిపిస్తూ ఉంటారు.

[illegible]

...వారు. దీనిని బట్టి సోవియట్ కార్మికుడు వైజ్ఞానికరంగంలో యేమీ వెనకబడలేదని రుజువవుతోంది. నాట్యకళపై అభిమానమున్న కార్మికులకు విశ్రాంతి సమయాల్లో ప్రత్యేకశిక్షణయిచ్చి వైజ్ఞానిక దళాలు తయారుచేస్తున్నాయి ట్రేడ్ యూనియన్లు.

నటకులకు శిక్షణ

ఏదో ముసుగు పెట్టుకొని తమ పాత్రను [illegible] మాత్రానే ప్రజలు మెచ్చరని గుర్తించి నటకులకు శిక్షణ యిస్తారు. ఉదాహరణకు షేక్స్పియర్ మహాకవి వ్రాసిన నాటకాలను ప్రదర్శించా[illegible]

[illegible]

— అనువాదం: అట్లూరి పూర్ణచంద్రరావు

పేదరైతులపై శిస్తులను రద్దుచేయాలి

వ్యవసాయ ఆదాయాలపై పన్ను విధించాలి

ముక్కామల నాగభూషణం

(ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షులు)



ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు దేశానికి రాకపూర్వం భూమిని కొలిచి, సారాన్నిబట్టి శిస్తువిధించే పద్ధతిలేదు. పండే పంటలలో ప్రభుత్వం కొంత భాగాన్ని తీసుకునే పద్ధతి అమలులోవుండేది. మొట్టమొదట మనువు, గౌతముడు మున్నగు స్మృతికర్తలు, రైతులు తమ పంటలలో నుండి 1/6 వంతు భాగాన్ని రాజులకు పన్నుగా యిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. తరువాత చాణుక్యుడూ, యితర క్షత్రియ రాజులూ, పంటలో 1/4 వంతు పన్నుగా తీసుకునేవారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా అక్బరు పాలనలో రాజా తోడరమల్లు ఆ పన్నును ఎక్కువచేసి పండిన పంటలో 1/3 వంతు పన్నుగా వసూలు చేయడం అమలుజరిపారు. ఈ విధంగా రైతులకు పండిన పంటనుండి రాజులు ఎంత మొత్తాన్ని శిస్తుగా వసూలుచేసినప్పటికీ ఈనాడు బీద రైతులు శిస్తుభారంవల్ల బాధపడినట్లు అనాటి [illegible] తాంగం బాధపడలేదు. ఎందువల్లనంటే, పండిన పంటలో కొంత [illegible] పన్నుగా [illegible] తప్ప, పండినా పండకపోయినా, ధనరూపంలో శిస్తులు చెల్లించవలసిన పద్ధతి అనాడు లేదు. అంతే గాకుండా గ్రామ పొలిమేరల మధ్యనున్న భూమి అంతా గ్రామస్థుల సమిష్టి ఉపయోగం క్రింద ఉండేది. అందువల్ల ధనిక, బీద రైతుల విభజన, పన్ను చెల్లించ గల వారు చెల్లించలేనివారు అనే తారతమ్యం అనాడు లేదు గ్రామ పొలిమేరల మధ్యగల భూములను గ్రామస్థులంతా సమానమైన హక్కు [illegible]

శిస్తుఃనిర్ణయాన్ని గూర్చి స్పష్టమైన పద్ధతులుగాని సరియైన రికార్డులుగాని అనాడు లేవు. రైతుకి పండిన పంటలో ఖర్చులు మినహా యుండుమంటానే 100 కి 60 వంతులు శిస్తుక్రింద ప్రభుత్వం తీసుకొనేది. ఇక జమీందారులు ఇంతకంటే దారుణంగా తమ ప్రాంతాల రైతులను దోచుకొనేవారు. ఈ దోపిడీలతో వ్యవసాయక దుస్థితి పెరిగిపోయింది. కరువుకాటకాలు చెలరేగాయి. లక్షలకొలది ప్రజలు కరువువాత బడ్డారు. ప్రజలలో ఆందోళనా, అశాంతీ తీవ్రరూపందాల్చాయి.

ఈ [illegible] ఫలితంగా 1864 సం॥ లో ప్రభుత్వం 'సెటిల్' అనే అమును నియమించి సెటిల్ మెంటు మాన్యుయల్‌ను ఏర్పరచింది. అమాన్యుయల్ ననుసరించి 1866సం॥ ప్రథమ సెటిల్‌మెంటు జరిగింది. భూములను 15 తరములక్రింద విభజించి, కృత్రిమంగా పన్నులను ఎక్కువ జేశారు. క్రమంగా 1900 సం॥ క్లాసిక్ సెటిల్‌మెంటు (రెండవ సెటిల్‌మెంటు) 1928 సం॥ లో [illegible] వద్ద సెటిల్ మెంటు జరిగాయి. ఈ అన్ని సెటిల్‌మెంటులలోనూ కృత్రిమ పద్ధతులద్వారా పన్నులను పెంచుకుపోవడమే జరిగింది. రైతులు శిస్తులు కట్టలేక వడ్డీ వ్యాపారస్తుని వద్దకు పోవడం; మోయరాని వడ్డీలు, శిస్తులు చెల్లించలేక భూముల నమ్ముకొని వ్యవసాయ కూలీలుగా, కౌలుదార్లుగా మారిపోవడం సంభవించింది. ఇలాంటి దోపిడీ శిస్తువిధానానికి వ్యతిరేకంగా ఎన్నో [illegible]

[illegible]

భూమిశిస్తు విధానాన్ని మార్చడం ఒకటైవుంది.

రైతుసంఘాల ఆందోళన ప్రకాశంగారి విధానం

ఈనాటి భూమిశిస్తువిధానాన్ని పూర్తిగా రద్దుచేయాలనీ, తమ కుటుంబపోషణకు తగినంత పంటలుమాత్రం పండే బీద రైతులను మినహాయించి, తక్కినవారిపై వ్యవసాయ ఆదాయాలననుసరించి వృద్ధి క్రమానుసారముగా పన్ను వేయాలనీ రైతుసంఘాలు పది సంవత్సరాలకాలంనుండీ తీవ్రంగా ఆందోళన చేయుచున్నాయి. కాంగ్రెసువారుకూడా ఎన్నికల సమయంలో పేదరైతులను శిస్తుభారము నుండి అప్పులబాధనుండి తప్పిస్తామని పదే పదే చెప్పారు. కాని, మొన్నటి అసెంబ్లీ సమావేశపు బడ్జెటు చర్చలలో ప్రధాని ప్రకాశంగారు "ఈనాటి శిస్తువిధానాన్ని పూర్తిగా మార్చడం సాధ్యంకాదనీ, 1910 సంవత్సరమునాటి శిస్తులను ఖాయము చేస్తామ"ని చెప్పారు. [illegible] రెవెన్యూ మంత్రిగావుండగా ఒక బిల్లును తయారుచేశాననీ, ఆ బిల్లును త్వరలోనే అమలుపరుస్తామని కూడా చెప్పారు. ఈబిల్లులోవున్న వివరాలేమిటి? 1910 సం॥ నాటి శిస్తులను అమలుజరిపితే రైతాంగానికి కలిగే లాభమేమిటి? ఈనాటి శిస్తులనుండి పల్లపుభూములమీద రు 1కి 0-3-0 లు చొప్పున, మెరకభూములమీద రు 1కి 0-2-0 లు చొప్పున శిస్తును తగ్గిం[illegible]

[illegible]

రైతులపై భారమెలా తొలగుతుంది? వ్యవసాయక దుస్థితిని తొలగించడం, అభివృద్ధిని పంటించే శక్తి రైతులకు సమకూర్చి కరువు కాటకాల నరికట్టడం ఎలా సాధ్యమవుతుంది?

వ్యావసాయక దుస్థితిని తొలగించదలచి ప్రభుత్వం తక్షణమే యీ చర్యలు తీసుకోవాలి. బీద రైతులపై-అనగా తమ కుటుంబ పోషణకు సరిపడినంత పంటలుమాత్రం పండే భూములుగల రైతులపై ఏవిధమైన పన్నూ లేకుండా రద్దుచేయాలి. ఆపైన వృద్ధి క్రమానుగతమైన వ్యవసాయ ఆదాయాలపై పన్నును ప్రవేశపెట్టాలి. సంవత్సరానికి 6 వేల రూపాయలకు పైబడిన ఆదాయం వచ్చేవారి ఆదాయంనుండి నూటికి 50 వంతులు పన్ను వసూలుచేయాలి. ఆపైన ఆదాయం వచ్చేవారిపై పన్నులను యింకా ఎక్కువ వసూలుచేయాలి. ఇలాంటి విధానం అవలంబిస్తే ఈ రోజున వచ్చే ల్యాండు రెవిన్యూకంటే అధికంగానే ప్రభుత్వా[illegible]దాయం వస్తుంది. [illegible] ప్రజా స్వామిక విధానంపై నడుస్తుంది. కాబట్టి పేదరైతులపై శిస్తులను రద్దుచేయాలనీ, వ్యావసాయక ఆదాయాలపై పన్ను విధించాలనీ రైతాంగమంతా ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన చేయాలి.

నైజాం దురంతాలపై రాష్ట్ర కాంగ్రెస్ ఖండన

బెజవాడ, అగస్టు 22

నైజాం సంస్థానంలో జరుగుతున్న పోలీసు దురంతాలను ఖండిస్తూ 20 వ తేదీన బెజవాడలో సమావేశమైన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం ఒక తీర్మానం చేసింది.

నైజాంలో తరచుగా జరుగుతున్న అమానుష కృత్యాలనూ, దురంతాలనూ, పోలీసులూ, గూండాలూ జరుపుతున్న అత్యాచారాలనూ ఆ తీర్మానంలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో స్త్రీలను అవమానపర్చటం, అమాయక రైతులపై దారుణ చర్యలు జరపడం చాల ఘోరంగా ఉందనీ, సరిహద్దునవున్న సోదర ఆంధ్ర ప్రజలపై జరుగున్న ఘోరకృత్యాలను ఆంధ్రులూ, ఆంధ్ర కాంగ్రెసు వాదులూ చూస్తూ వూరుకోజాలరని నైజాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఏలూరు తాలూకా కమ్యూనిస్టుపార్టీ జనరల్‌బాడీ

27 వ తేదీన పోతునూరులో

ఏలూరు తాలూకా కమ్యూనిస్టుపార్టీ జనరల్‌బాడీ సమావేశం పోతునూరులో 27 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమౌతుంది. తాలూకాలోని పార్టీ సభ్యులెల్లరూ తప్పక విచ్చేయాలి.

కార్యదర్శి,
ఏలూరు తాలూకా కమిటీ

ప్రపంచ శాంతిని భంగపరిచేదెవరు?

ప్రజాతంత్ర యూరప్‌పైన, సోవియటుపైన కుతంత్రాలుపన్నే బ్రిటిష్ - అమెరికాలే

ఫాసిస్టు దుష్టశక్తులు ఓడిపోయాయి, ప్రపంచ యుద్ధం ముగిసింది. కాని ప్రపంచ శాంతి సుస్థిర ప్రపంచ శాంతిని కల్లోలం పరిచే విషయాలు ప్రపంచ నాటకరంగంలో కనబడుతున్నాయి. ఇందుకు కారకులెవరు అని ప్రశ్నిస్తే, బ్రిటిష్ - అమెరికన్ సామ్రాజ్యవాదులు - వారి పత్రికలూ, చెప్పేదేమిటి? అన్నిటికీ సోవియటే కారణం అంటారు. "మాయందు సోవియటుకు విశ్వాసం లేదు. మాటి మాటికీ శాంతి మహాసభలో సోవియటు వీటో వేస్తోంది ఇరాన్‌లో కార్మికులను రెచ్చగొడుతోంది; టర్కీని ఆక్రమించ జూస్తోంది; ... (సోవియట్ బ్రిటనుపై ఉపయోగించని) లను తయారు చేస్తోంది; ... అంటారు.

ఈ కాకమ్మకథలు - ఈ అబద్ధాలపుట్టను ... అసలు ప్రపంచశాంతికి భంగకరమైన విషయాలేమిటో చూడాలి.

జర్మనీలో

నాజీశక్తులను నిర్మూలించలేదు

...

హింది రెచ్చగొడుతున్నాయి. ఉదాహరణకు యుగోస్లావియాను తీసుకోండి.

యుగోస్లావియా సమస్య

మరొక ఇరాన్‌గా తయారు చేయాలని అమెరికా యత్నం

యుగోస్లావియా ప్రభుత్వం అనేకసార్లు అనుమతి తెలియజేసినా నిర్లక్ష్యంచేసి, అమెరికావిమానాలు యుగోస్లావియాదేశంపై ఎగిరాయి. యుగోస్లావియా వాటిని కూల్చివేసింది. ఇదొక మిషగా తీసుకొని, యుగోస్లావియాపై ఒత్తిడి తేవానికి అమెరికా ఆరాటపడుతోంది. "న్యూయార్కు డైలీ న్యూస్" అనే పత్రిక యుగోస్లావియాపై అటంబాంబు వేయాలనికూడా సూచించింది. అటంబాంబు అమెరికా సామ్రాజ్య ...

(వీటో) పనికిరాదంటూ బ్రిటన్ అమెరికాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంగ్లో-అమెరికన్ కూటమికి 'వీటో' ప్రతిబంధకంగా ఉంది. అందుచే దానిని ప్రతిఘటిస్తున్నాయి బ్రిటన్ అమెరికాలు.

అమెరికా సామ్రాజ్య విస్తరణ

ఇప్పటికి ఐదానులలోనేగాక ఇంకా 53 దేశాలలో అమెరికా తన సేనలను ఉట్టి పెడుతోంది. సైనిక కేంద్రాలను నిర్మిస్తోంది. అటంబాంబును గుత్తగాచేసుకొని ఏకిన ప్రపంచాన్ని బెదిరించ జూస్తోంది. లాటిన్ అమెరికాను కూడ తన వలసుచిడి ... అమెరికా తన ...

... దానికి బ్రిటిష్ సామ్రాజ్య వాదులే కారణం.

ఈజిప్టు రాయబారాల వైఫల్యం

ఈజిప్టులో ఆంగ్లో - ఈజిప్షియన్ ఒడంబడికపై రాయబారాలు విఫలమయ్యాయి. ఈజిప్టునుండి త్వరగా తమ సేనలను తొలగించడం బ్రిటన్‌కు ఇష్టంలేదు. సూడాన్‌ను ఈజిప్టుతో కలుప నిరాకరించింది. బ్రిటన్ చేసే యుద్ధాలలో తమకు తోడుగా ఈజిప్టు ఉండి పాల్గొనాలనికోరింది. అందుచే సంప్రదింపులు విఫలమయ్యాయి.

ఇరాక్‌లో బ్రిటన్ ఉచ్చు మరింతబిగింప బడుతోంది. ప్రజాతంత్రశక్తులపై నిర్బంధాలు మితిమీరుతున్నాయి. ఇరాన్‌లో ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కార్మికోద్యమాన్ని అణచడానికి బస్రాకు సేనలు పంపబడ్డాయి. ఇరాన్ సరిహద్దులలో సైనిక సన్నాహాలు జరుగుతున్నాయి ఇరాన్‌లోని ప్రజా శత్రువులైన జమీందార్లను తిరుగుబాటుకు బ్రిటన్ ప్రోత్సహిస్తోంది.

పాలస్తీనాను అరబ్బు - యూదు రాష్ట్రాలుగా విభజించి, తనక్రింద కొంత ప్రదేశాన్ని పెట్టుకొని అరబ్బు ప్రజల స్వాతంత్ర్య ...

...

శాంతిసమావేశంలో

సామ్రాజ్యవాదకుట్రలు: సోవియటుప్రతిఘటన

ఇంతవరకు శాంతి సమావేశంలో లెక్కించదగ్గ విషయం, వోటింగు పద్ధతిపై రూల్సు కమిటీలో జరిగిన నిర్ణయం, సామ్రాజ్యవాద దేశాలు శాంతి సమావేశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకొంటున్నాయో, సోవియటు ఆ కుతంత్రాల నెలా ఎదుర్కొంటూందో ఈ సమస్యపై జరిగిన చర్చల్లో వెల్లడయింది

ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించాలి. ఈ సమావేశం ఇటలీ, హంగరీ, బల్గేరియా, రుమేనియా, ఫిన్లండు దేశాలతో శాంతి ఒడంబడికలను నిర్ణయించడానికే జరుగుతూంది. కాబట్టి ఆ దేశాలతో దగ్గర సంబంధాలున్న మిత్రరాజ్య మేదైనా రూల్సు కమిటీకి అధ్యక్షత వహించడం సబబు. ఆ దృష్టితో రూల్సుకమిటీ ప్రథమ సమావేశంలో మొలటావ్ యుగోస్లేవియా ప్రతినిధిని అధ్యక్షునిగా సూచించాడు. కాని సభలు జేసవిధులలో బ్రిటన్, అమెరికా ప్రతినిధులకు ఇమిత్తంలేదు. తమ కీలుబొమ్మ నెవరినయినా అధ్యక్షపీఠం ఎక్కించడమే వారికి కావలసింది. ...

సమావేశంలో ఏలాంటి తీర్మానాలు జరిగనే జరగవని జోస్యంచెప్పాడు. అయిదింట మూడువంతులు (19-8) మెజారిటీసూత్రాన్ని అమలు జరపాలనీ సూచించాడు.

ఈ సూచనను గ్రీసు, హాలెండు ప్రతినిధులు గట్టిగా బలపరిచారు. ప్రజాతంత్ర సూత్రాలపట్ల గ్రీసుప్రభుత్వాని కెంతఅభిమానమో నేటిగ్రీసు అంతరంగిక పరిస్థితులే చాటుతున్నాయి.

యిక హాలెండుప్రభుత్వానికి చిన్న దేశాలపట్లగల అభిమానం, ఇండోనీషియా చరిత్ర వేనోళ్ళ చాటుతూంది. ప్రజాకంటకమయిన యిలాంటిరాజ్యాలు ఆస్ట్రేలియా సూచనను బలపరిచాయంటే, దాని నిజతత్వాన్ని వేరే వివరించనక్కరలేదు.

ఈ సూచనను మొలొటావ్ తూర్పారబట్టాడు. "మూడింట రెండువంతులు (14-7) సూత్రంపుంటే, అసలు ఏలాంటి తీర్మానాలు జరుగవని ఇవాట్ చెప్పాడంటే అందులో లోగుట్టు ఏదో వుందన్నమాట," అని అన్నాడు. మూడింట రెండువంతులు సూత్రం వున్నప్పటికీ ...

"ఇక వీరిలో వీరికున్న ఐక్యతవిషయం, సోవియటును వ్యతిరేకించడం వరకు ఆ ఐక్యత తమకు సంబంధించిన విషయాలు వచ్చేసరికి వీరి ఐక్యతయొక్క బండారం బయటపడుతుంది. చిన్న రాజ్యాలపట్ల వీరి నిజతత్వంకూడా అప్పుడు వెల్లడిఅవుతుంది.

శాంతిసమావేశంలో వోటింగు పద్ధతిపై తగాదా ఆరంభమయిన మొదటి రోజుల్లోనే, అక్కడి పరిస్థితుల నన్నిటినీ గమనించి ఈ పామ్మోర్ ముఖ్యంగా వలస దేశాలకు, ఒక హెచ్చరిక చేశాడు."

"చిన్నరాజ్యాల హక్కులంటూ డాక్టరు ఇవాట్ మొదలయినవారు చేస్తున్న గంభీరోపన్యాసాలనుచూచి వలసదేశ ప్రజలెవ్వరూ మోసపోకూడదు. ఈ ఉపన్యాసాలు చేస్తున్న వారెవరో జాగ్రత్తగా గమనించాలి. ఆస్ట్రేలియా బ్రిటన్ అమెరికాలచేతిలో కీలుబొమ్మ. గ్రీసు ప్రతినిధి తనదేశంలో ప్రజలను నిర్వధచేస్తున్న ఫాసిస్టు ప్రభుత్వ ప్రధాని. హాలెండు, బెల్జియం ప్రభుత్వాలు, కోట్లకొలది వలస ప్రజల రక్తమాంసాలను పీల్చిపిప్పి చేస్తున్న సామ్రాజ్యవాద ప్రభుత్వాలు. చిన్న రాజ్యాల హక్కులరక్షణ అంటూ, అగ్ర రాజ్యాలు నిర్ణయించిన మూడింట రెండు వంతులు మెజారిటీ వోటింగు పద్ధతిమీద దాడిచేస్తున్నది ఈ దేశాల ప్రతినిధులే. వీరి మాటల నెవరయినా నమ్మ వచ్చునా?" అని పామ్మోర్ ఆగస్టు రెండవతేదీ 'ఫ్రీప్రెస్ జర్నల్' పత్రికలో హెచ్చరించాడు.

...

కామ్రేడ్ పిల్లలమర్రి ఖండన

(1 వ పేజీ తరువాయి)

పేదలైన కార్మికులను అణచి వెయ్యటానికి, పూనుకున్న కాంగ్రెసు మంత్రివర్గం పైన అరి ప్రజల్లో ఆగ్రహాన్ని అసహ్యాన్ని కలిగిస్తోంది.

★

పి. వెంకటేశ్వర్లు ఎమ్. ఎల్. ఏ. గారు పత్రికలకి ఈదిగువ ప్రకటనను పంపుతున్నారు.

"ఆగస్టు 22 వ తేదీన కార్పొరేషన్ పనివారి సమ్మెపై పోలీసుల దుర్వ్యవహారాన్ని, పోలీసు కమీషనరుయొక్క విపేదాక్షిణ్యాన్ని చర్చించేటందుకు అసెంబ్లీలో విరసన తీర్మానాన్ని ప్రతిపాదించాను. కాని, అది త్రోసివేయబడింది. నిన్నటి ఘటనలు అటువంటి చర్చ ఎంత అవసరమో నిరూపించాయి.

పోలీసులు ఎంత రెచ్చగొట్టినా కార్మికులు బహుశాంతంగా సానుభూతి సమ్మె సాగించారు. నిన్న నాలుగు ప్రదేశాలలో పోలీసులు లాఠీలనుపయోగించారు. విక్టోరియా స్టూడెంట్సు హాస్టలులో ...

...

తాత్కాలిక ప్రభుత్వ విషకన్యకై పెనగులాట - సోదర ప్రజలమధ్య రక్తపాతానికి బాట....

కాంగ్రెసుమంత్రులు ఈ ప్రజాందోళనను లెక్క జేయరా?



గుంటూరు కార్మికనాయకులైన కల్లయ్య ప్రభృతులను విడుదల చేయాలనీ. తప్పుల సుబ్బారావును శిక్షించాలనీ కోరుతూ ఈ నెల 15 వ తేదీన గుంటూరులో 2 వేల మందితో జరిగిన వూరేగింపు.

Edited, Printed & Published by Katragadda Rajagopalarao at the Prajasakti Press, Moghalarajapuram, Bezwada.
Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE